అన్ని చర్మ వ్యాధులకు అమృతాంజన్ వారి తామరమందునే వాడండి!

ఆంధ్రపత్రిక

అమృతాంజనము అన్ని నొప్పులకు 60 సంవత్సరములుగా పేరొందినది

3|9|81

THE ANDHRA PATRIKA- MADRAS. సంపుటం 42. సంచిక 245 FOUNDER DESODHARAKA K. NAGESWARA RAO బుధవారం 7-12-1955 Reg. No. M. 1118 6 పేజీలు 1 అణా

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యపై త్వరలో ఢిల్లీలో చర్చలు

గోవా సమస్యపై డల్లెస్ ప్రకటనపట్ల భారత ప్రభుత్వ తీవ్ర వైఖరి

అమెరికన్ రాయబారికి విదేశాంగశాఖ స్పష్టీకరణ: విషయ సేకరణకు ఆదేశం

"సంజాయిషీ చెప్పుకోవాలి"

లోక్‌సభ సభ్యులకు ఆదేశం

(ఆంధ్రపత్రిక విలేఖరి)

న్యూఢిల్లీ, డిసెంబరు 6: మొన్న నవంబరు 30 వ తేదీనాడు పార్లమెంటు రిజిష్టరులో సంతకంచేసి, ఓటింగు వేళకు లేకుండా వెళ్ళిపోయిన 50 మంది సభ్యులను అందుకు తగిన సంజాయిషీ చెప్పుకోవలసిందని ఉత్తర్వులు జారీఅయినట్లు తెలుస్తున్నది.

వీరు ఆటోటింగు సమయానికి లేకపోవడంవల్ల రాజ్యాంగం సవరణబిల్లు రావలసినన్ని ఓట్లు రాక వీగిపోయింది.

ఇప్పుడు దీన్నిగూర్చి రెండు రకాలుగా మాటలు విన్పిస్తున్నాయి ఈ బిల్లును సెలెక్టుకమిటీకి పంపాలని ప్రభుత్వము కోరింది అందుకు తగిన ఓట్లు రాలేదు. కాబట్టి లోక్‌సభవారు దాన్ని సెలెక్టుకమిటీకి పంపడం అనవసరమని, తామే దాన్ని పరిష్కరించివేస్తామని అభిప్రాయపడినట్లు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు

మొత్తంమీద ఇక్కడి అభిప్రాయం ఈబిల్లు చచ్చిపోలేదనే వుంది అయితే ఇప్పుడు ఏమిచెయ్యాలి అన్నది ప్రశ్న. దీన్ని తేల్చటానికి పండితులు తలపట్లు పట్టుకుంటున్నారు.

55 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి

ద్వితీయ ప్రణాళిక లక్ష్యం

న్యూఢిల్లీ, డిసెంబరు 6: ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వల్ల సాలీనా 55 లక్షల బేళ్ల పత్తిని ఉత్పత్తిచేయాలని ప్రణాళికా సంఘం తాత్కాలికంగా నిశ్చయించినదని రాజ్యసభలో వ్యవసాయమంత్రి డా|| పంజాబ్ రావ్ దేశముఖ్ నేడు వెల్లడించారు. మొత్తం మిల్లుల, చేనేత మగ్గాల ఉత్పత్తిని పట్టి ఈలక్ష్యం నిర్ణయమయింది.

1954-55 లో పత్తి ఉత్పత్తి 42 లక్షల 98 వేల బేళ్లు

త్వరలోనే అధిక్షేపణ

న్యూఢిల్లీ, డిసెంబరు 5: అమెరికా విదేశాంగ మంత్రి శ్రీ డల్లెస్, పోర్చుగీస్ విదేశాంగమంత్రి శ్రీ కూనా గోవా వ్యవహారాన్నిగురించి చేసిన సంయుక్త ప్రకటన 'తీవ్రవరిణామాలకు' దారితీస్తుందని ప్రధాని నెహ్రూ పార్లమెంటులో వ్యాఖ్యానించినవెంటనే, భారత ప్రభుత్వ విదేశాంగశాఖ అమెరికన్ రాయబారి మిస్టర్ కూపర్ ను పిలిపించి, ఆ ప్రకటనపట్ల తమ తీవ్రవైఖరి వ్యక్తపరిచింది. ఆ ప్రకటన అర్థం ఏమిటో అమెరికన్ ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొని తెలియజేయవలసిందనికూడా భారత ప్రభుత్వం, అమెరికాలోని రాయబారి శ్రీ జి ఎల్. మెహతాను ఆదేశించింది.

ప్రధాని మంత్రి పార్లమెంటులో డల్లెస్-కూనా ప్రకటనను గురించి మాట్లాడుతూ, అది అతి విపరీతంగా వున్నదని, ఈవ్యవహారం చాలావరకు వెడుతుందని, ప్రభుత్వం ఈవిషయాన్ని గూర్చి తగుచర్యలను అవలంబిస్తుందని వివరించారు.

డల్లెస్-కూనా ప్రకటనలో "దూర ప్రాచ్యంలో పోర్చుగీసు రాష్ట్రాలని" వున్నందువల్ల అమెరికా గోవాలో పోర్చుగీసు అధికారాన్ని బలపరుస్తున్నదాఅన్న ప్రశ్న ఉదయిస్తున్నది అదీగాక, ఈప్రకటనలో ఇంతవరకు భారత దేశంలోని రాయబారి మిస్టర్ కూపర్ సాగిస్తూవున్న ప్రచారం అంతా కూడా దెబ్బతిని పోయింది. ఈయన అమెరికా వలస తత్వాలకు విరోధిఅని, గోవా విషయంలో ఎవ్వరిని బలపరచడంలేదని ప్రచారంచేస్తూ వచ్చారు. ఇప్పుడు దీనికి విఘాతం ఏర్పడింది.

ఇక అమెరికానుంచి డల్లెస్-కూనా ప్రకటనను గూర్చి వివరణ అందగానే భారతదేశం అతి తీవ్రమైన అధిక్షేపణను వాషింగ్టన్‌కు పంపుతుంది. ఇట్లు పంపడం నిశ్చయమని ప్రధాన మంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ నేడు పార్లమెంటులో ప్రకటించారు.

పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంపూర్తికాగానే, ప్రధానమంత్రి లేచి సభ్యుల మనస్సులను వేధిస్తున్న డల్లెస్-కూనా సమిష్టి ప్రకటనను గూర్చి రెండుమాటలు చెప్ప దలచుకున్నానని, వినవలసినదని సభ్యుల్ని కోరారు. "ఈ విషయాన్ని గూర్చి అప్పుడే ప్రశ్నలుగూడా నాకు అందుతున్నాయి. ఇంకా అనేకమంది సభ్యులు స్వయంగా నన్ను కలుసుకొని ఈ సంగతి ఏమిటో ఖచ్చితంగా తేల్చడం మంచిదనిగూడా సలహా ఇచ్చారు సభ్యుల ఈ భావాలను నేను అమోదిస్తున్నాను. ఇది ముఖ్యమైన విషయం. అంతేకాక చాలా దూరంగూడా పోయే విషయం. ఇది ఇంత ముఖ్యమైంది గాబట్టి, ఈ మాటలు వారు నిజంగా అన్నదీ లేనిదీ, తెలుసుకుని మరీ వ్యవహరించవలసివుంది. ఇప్పుడు పత్రికలలో వచ్చిన వార్తలు ఆధారంగా మాత్రమే మాట్లాడుచున్నాను అమెరికానుంచి, ఈ ప్రకటన నిజమేనన్న వార్తరాగానే, తగిన చర్యలను అవలంబిస్తాం. ఇక ఇప్పుడు ఇంతకన్నా చెప్పవలసింది ఏమీలేదు," అని ఆయన అన్నారు.

ఇది ఇలావుండగా, అమెరికాలో వైదేశిక శాఖవారు ఈ విషయాన్ని గూర్చి ఏమాత్రం నోరు మెదపడంలేదు పత్రికావిలేఖరులు పోయి ప్రశ్నిస్తే, "చెప్పేందుకు ఏమీలేదు," అనిమాత్రం అంటున్నారు. డలెస్-కూనా ప్రకటనలోని మాటలు ఒక్క భారతదేశాన్నే గాక, ఇంకా ఇతరమైన కొన్ని దేశాలను గూడా చీకాకు పరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ దేశాలుగూడా అమెరికావారిని ఆ మాటల అర్థాన్ని వివరించవలసిందిగా కోరగలవని తెలుస్తున్నది.

అమెరికన్ రాజకీయ వేత్తల భావం

న్యూయార్కు, డిసెంబరు 5. 'దూరప్రాచ్యంలోని పోర్చుగీసు రాష్ట్రాల గురించి అమెరికా, పోర్చుగల్ విదేశాంగ మంత్రులు చేసిన ప్రకటనవల్ల, అమెరికా ఈవెంటనే గోవా విషయమై తన వైఖరి ఏమిటో స్పష్టీకరించకపోతే, భారత అమెరికా సంబంధాలలో చాలా చికాకు కలగగలదని రాజ్యతంత్ర పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈప్రకటన గురించి దౌత్యమార్గాల ద్వారా అధికారిక ధృవీకరణ లభించటంతోటే భారతదేశం అమెరికాకు అతి తీవ్రమైన ఆక్షేపణ తెలుపగలదని అనుకుంటున్నారు.

ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులందాలామంది ఆప్రకటనపట్ల ఆశ్చర్యం బాధ కలిగించిందన్నారు. ఆసియా, ఆఫ్రికాలలో పోర్చుగల్ వలసవిధానానికి అమెరికా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నదని ఈ ప్రకటన సూచిస్తున్నదన్నారు. ఒక ప్రతినిధి 'మాకు స్నేహితులెవరో ఇప్పుడు తెలిసింది' అన్నారు

దామన్, గోవాలనుంచి 'అక్రమ' వలస

న్యూఢిల్లీ, డిసెం 5: జూలై 1 వ తేదీ మొదలు అక్టోబరు 31 వ తేదీ వరకూ అనుమతి పత్రాలు లేకుండా గోవా, డామన్‌లనుంచి 580 మంది భారతదేశానికి వచ్చినట్లు వీరిలో 495 మంది శిక్షింపబడినట్లు, మిగతవారిపై విచారణలు జరుగుతున్నట్లు ప్రధాన మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.

ప్రభుత్వం తలపెట్టిన బిల్లులు: కొత్త పన్నులు

శాసనసభ కాంగ్రెసు పక్ష సమావేశంలో చర్చ

కర్నూలు, డిసెంబరు 6: శాసనసభ ఐక్య కాంగ్రెసు సభ్యుల సమావేశములో, ముఖ్యమంత్రి గోపాలరెడ్డి గారు, ప్రభుత్వం తలపెట్టిన పన్నుల ప్రతిపాదనలను జనవరిలో మళ్లీ సమావేశంజరిగేలోపుగా పరిశీలించి ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

పంచవర్ష ప్రణాళిక జయప్రదం కావాలంటే, ప్రజలకు ఏవైనాపనులు చేసి సేవచేయాలంటే, నిర్దాక్షిణ్యముగా పన్నులు విధింపక తప్పదని యీ తరము వారు భరించక తప్పదని, నిర్మొగమాటముగా చెప్పినట్లు తెలిసింది.

సమావేశం నిన్న సాయంత్రం కమిటీ గదిలో, జరిగింది. భూమిశిస్తుమీద అంచెలవారిగా సర్ఛార్జి విధింపు, సభ్యుల తీర్మానాలను చర్చించుటకు యిది యేర్పాటు చేయబడింది.

పంచాయితీలచట్టము సవరణబిల్లును, జిల్లా మునిసిపాలిటీల చట్టము సవరణ బిల్లును పరిశీలించి ఆమోదించారు. కోర్టు ఫీజుల చట్టమును పరిశీలించి, సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపాలని నిశ్చయించారు. లంక భూముల సాగుగురించి, ఋణాల పరిష్కారం వాయిదాగురించి కూడా సమావేశంలో చర్చించారు"అని సమావేశానంతరం, పార్టీ కార్యదర్శి విజయభాస్కర రెడ్డిగారు పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

పంచాయితీలచట్టము సవరణబిల్లు చర్చకు వచ్చినప్పుడు, చట్టములోని 71 వ సెక్షన్ క్రింద భూమిశిస్తునుంచి ఒకటిన్నర తరగతి పంచాయితీలకు 12½% పంచిపెట్టాలనే నిబంధనను తీసివేయాలనే ప్రతిపాదనకు సభ్యులలో చాలామంది అభ్యంతరము తెలిపారట. ప్రస్తుతపు ఆర్థికస్థితినిబట్టి ప్రభుత్వము యిచ్చే స్థితిలో లేదని, అని బంధనను ఉపసంహరించడమంచిదని, పరిస్థితులు బాగుపడినప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చునని, ప్రభుత్వ సభ్యులు చెప్పినట్లు తెలిసింది. ఈసంవత్సరములో ప్రత్యామ్నాయమార్గము చూపించి, పంచాయితీలకు వాటా యివ్వమంటే, యివ్వటానికి వీలు అవుతుందని ఒక మంత్రి అన్నారట ఈసందర్భములోనే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

లంక భూములను సాగుకు యిచ్చే విషయమై, సక్రమమైన విధానము, సూచించుటకు పార్టీ ఒక ఉపసంఘము నియమించింది. సహకారశాఖామంత్రి అధ్యక్షుడుగా ఉన్న, యీ సంఘము లో ప్రణాళికా మంత్రి కళా వెంకట్రావు, విద్యుచ్ఛక్తి మంత్రి లచ్చన్న, బొజ్జా అప్పలస్వామి, బత్తిన సుబ్బారావు, వేముల కూర్మయ్య, పోతుల గున్నయ్య, అవగాని భగవంతరావు గారలు సభ్యులుగా ఉన్నారు.

బళ్ళారి

కర్నూలు, డిసెం 6: "బళ్లారి విషయంలో భజూలాలీసంఘు సిఫార్సులు అమలు జరుపుతారని, రాష్ట్రాల పునర్నిర్మాణమప్పుడు ఆ ప్రకారం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని ముఖ్యమంత్రి గోపాలరెడ్డిగారు యివాళ శాసనసభలో చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగినంతా చేస్తుందని, ప్రధానమంత్రి నెహ్రూకు, ఇందుకు సంబంధించిన మిగతా పెద్దలకు అవసరమైనవిన్నపాలు చేస్తామని గోపాల రెడ్డిగారు హామీ యిచ్చారు.

భజూలాలీసంఘు నివేదికపై ఆంధ్ర శాసనసభ చేసినతీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి శ్రద్ధగా పరిశీలిస్తుందని నా విశ్వాసం అని ముఖ్యమంత్రి అన్నారు ఆర్. శేషాద్రిగారు బళ్ళారి భవిష్యత్తు విషయమై కేంద్ర ప్రభుత్వంనుండిగాని, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంనుండిగాని యేమైనా సమాచారం వచ్చిందా అని అడిగినప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం మైసూరు రాష్ట్రంలో వున్న ఏజిల్లాను చీల్చి యింకొకళ్లకు ఇవ్వము అని కాంగ్రెసు అధిష్ఠానవర్గం తెలూపు విశాలాధికారసంఘం తనకు హామీ ఇచ్చినట్లుగా మైసూరు ముఖ్యమంత్రి యీమధ్య, ఆ రాష్ట్ర శాసన సభలో చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని శేషాద్రిగారు, యీ ప్రశ్న అడగడం తటస్థించింది.

ఉభయ రాష్ట్రాల మధ్య పరిష్కార సాధనకు కేంద్ర ప్రభుత్వ కృషి

రాజీ కుదరని పక్షంలో నిర్ణాయక సంఘ నియామకం అనివార్యం

కర్నూలు, డిసెంబరు 6: పర్లాకిమిడి ప్రాంతం భవిష్యత్తు తేల్చేందుకై, కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నట్లు, త్వరలో ఉభయరాష్ట్రాల ప్రతినిధులను ఢిల్లీకి పిలిపించదున్నట్లు తెలియవచ్చింది.

తెలుగు జనాభా విశేషం గాగల, పర్లాకిమిడి ప్రాంతం యిప్పుడు ఒరిస్సాలో ఉన్నది దీనిని ఆంధ్రలో చేర్చాలని ఆంధ్ర ప్రభుత్వం కోరుతున్నది

ఇటీవలే, ప్రణాళికామంత్రి వెంకట్రావుగారు, విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి లచ్చన్నగారు, శాసనసభ్యుడు లుకులాపు లక్ష్మణదాసు యింకా తదితరులు, కేంద్రమంత్రులను కలుసుకొని, ఒరిస్సాలోని తెలుగుప్రాంతాల విషయంవారికి విన్నవించారు.

పర్లాకిమిడి ప్రాంతాన్ని ఆంధ్రలో చేర్చేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యాన జరిగే సంప్రదింపులలోనే ఒప్పందం కుదురకపోతే, ఈ సమస్య పరిహద్దు నిర్ణయసంఘం తీర్పుకు వెళ్లకతప్పదు.

సమితిలో రష్యా తీర్మానం

న్యూయార్క్, డిసెంబర్ 5: అంతర్జాతీయ వైరుధ్యాలను తొలగించి పరస్పర విశ్వాసాన్ని పెంపొందించటానికి వివిధదేశాలు చేస్తున్న కృషికి సమితి సంతృప్తి ప్రకటించాలని నేడు సోవియట్ యూనియన్ సమితి సర్వసభ్య సభకు ప్రతిపాదించింది.

కర్నాటక సత్యాగ్రహాలు

బళ్లారి, డిసెం 5: బళ్లారి, హొస్పేట, శిరుగుప్ప తాలూకాలను కర్నాటక రాష్ట్రంలోనే వుంచాలని అఖండ కర్నాటక రాజ్య నిర్మాణ పరిషత్తు ఈప్రాంతంలో సత్యాగ్రహోద్యమాన్ని భజూలాలీసంఘు నివేదిక వెలువడి నప్పట్నుంచీ నడుపుతున్నది. ఇప్పటికి ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు 781 మంది అరెస్టయినారు.

ప్రాథమికోపాధ్యాయులకు పింఛన్లు: ప్రభుత్వాలోచన

కర్నూలు, డిసెంబరు 6: ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు పింఛనులు ఇవ్వడమునుగూర్చి ఒక పథకాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి నేడు శాసనసభలో వెల్లడిచేశారు.

ఈ పథకాన్ని గనుక ప్రభుత్వం ప్రవేశపెడితే, దాన్ని గ్రాంటు పాఠశాలలకు గూడా అనువర్తింపజేయగలమని చెప్పారు.

స్వీడిష్ ప్రభుత్వం భారతదేశంలో రాయబారిగా నియమించిన శ్రీమతి ఆల్వామిర్దాల్ ఈమె డిసెంబరు 5వ తేదీన ఢిల్లీ వచ్చింది. విదేశీ అతిథుల సత్కారోద్యోగి ఎం.ఆర్.ఎ. బేగ్ భారత ప్రభుత్వం తరఫున స్వాగతమిచ్చారు.

డల్లెస్ ప్రకటన

డెమాక్రటిక్ ప్రతినిధినిరసన

న్యూయార్కు, డిసెంబరు 5: పోర్చుగీసు వలసలను గురించి విదేశాంగ మంత్రి డలెస్ చేసిన ప్రకటనకు డెమాక్రటిక్ పార్టీ ఆమోదం లేదనీ, వలసవాదాన్ని డెమోక్రాట్లు సమర్థించరనీ డెమొక్రటిక్ పార్టీ ప్రముఖులొకరు నేడిక్కడ ప్రకటించారు.

పంచాయితీల చట్ట సవరణ బిల్లు ప్రతిపాదన

ఇన్‌స్పెక్టరు జనరల్‌కు విశేష అధికారాలు ఇవ్వాలని సంకల్పం

కర్నూలు, డిసెంబరు 5: గ్రామ పంచాయితీల చట్టానికి రెండవ సవరణ బిల్లును ప్రభుత్వం, ఇవాళ శాసనసభలో ప్రతిపాదించింది, పంచాయితీలపై స్థానికసంస్థల ఇన్‌స్పెక్టరు జనరల్‌కు ఇవ్వదున్న వాటికంటె ఎక్కువ అధికారాలు కల్పించుట, పంచాయితీల అధ్యక్షులను ప్రజలు గాకుండా పంచాయితీల సభ్యులు ఎన్నుకొనే కొత్త పద్ధతి యేర్పాటు చేయుట, పంచాయితీలకు, భూమిశిస్తులో 8 వంతు ఇవ్వాలనే నిబంధన తొలగించుట-బిల్లు ముఖ్యోద్దేశ్యాలు.

స్థానిక సంస్థల మంత్రి డా|| ఎ. బి. నాగేశ్వర రావు గారు, బిల్లు ప్రతిపాదిస్తూ అందులోని ఉద్దేశ్యాలు వివరించారు. గ్రామాలలోని కొన్ని భాగాలను పంచాయితీల అధ్వర్యం క్రింద లేకుండా చేయడం, ఏగ్రామంలోనైనా పరే కొత్త పంచాయితీ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఉన్న పంచాయితీని రద్దుచేయడం-యీ మొదలగు అధికారాలు స్థానిక సంస్థల ఇన్‌స్పెక్టరు జనరల్‌కు యివ్వడం అవసరమని భావించబడినదని, మంత్రి చెప్పారు. పంచాయితీ అధ్యక్షులు, సభ్యులు, ఒకళ్లపై ఒకళ్లు ఫిర్యాదులు అనేకం వస్తున్నవి. దీనికంతటికీ కారణం అధ్యక్షుడు, పంచాయితీ సభ్యులచే ఎన్నుకోబడినవాడు గాకపోవడం. ఇప్పటి చట్టం ప్రకారం పంచాయతీ సభ్యులను, అధ్యక్షులను, ప్రజలే సరాసరి ఎన్నుకొంటారు. అలాకాక అధ్యక్షుణ్ణి సభ్యులే ఎన్నుకొన్నట్లయి, సభ్యులకు అధ్యక్షునికి సయోధ్య ఉంటుంది.

ప్రస్తుతం ప్రభుత్వమే డబ్బు లేక యిబ్బంది పడుతూ ఉన్నందున, భూమి శిస్తులో 12½% పంచాయతీలకు ఇవ్వాలని ప్రస్తుతం చట్టంలోని నిబంధన తొలగించ దలచామని, ప్రభుత్వ రాబడి యం పెరగగానే, ఆ అవకాశం మళ్ళా కల్పించవచ్చునని, మంత్రి వివరించారు.

వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఈసవరణ బిల్లు, ఏదో ఒక ఉద్దేశ్యంతోనే పెట్టారే గాని, యిన్ని ఉద్దేశ్యాలుండకూడదని అభ్యంతరం తెలిపారు సభాపతి ఆ అభ్యంతరాన్ని నిరాకరించారు.

సింగపూర్ స్వాతంత్ర్యం

న్యూఢిల్లీ, డిసెంబరు 5. సింగపూరు ప్రధానమంత్రి శ్రీ డేవిడ్ మార్షల్ బాంకాయినుంచి ఇవాళ సాయంకాలం ఇక్కడికి వచ్చారు. విరివిమానం అను కున్నదానికంటే ఒకగంట ముందుగా రావడంవల్ల విమానాశ్రయంవద్ద రాష్ట్రపతి ప్రతినిధితప్ప వారికి స్వాగతమివ్వడానికి ఎవ్వరూ అక్కడ లేరు. బ్రిటన్, ఆస్ట్రేలియా హైకమీషనర్లూ భారతప్రభుత్వ దౌత్య సంబంధాల శాఖ ప్రధానోద్యోగి తదితరులు వచ్చారు.

సంపూర్ణ స్వాతంత్ర్యానికి ప్రాతిపదికగా 1957 ఏప్రిల్ కు సింగపూర్ కు సంపూర్ణ స్వపరిపాలనాధికారాన్ని సంపాదించడకు తమ లండన్ ప్రయాణ లక్ష్యమని శ్రీ మార్షల్ విమానాశ్రయంవద్ద విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సింగపూరు పరిపాలనా యంత్రాన్ని పటిష్ఠం చేయడానికి ప్రధానమంత్రి నెహ్రూను కలుసుకున్నప్పుడు భారత ప్రభుత్వ సహాయాన్ని అర్థిస్తామన్నారు. తన లండన్ యాత్ర ఫలించగలదని, తనవలెనే జనవరిలో లండన్ వెళ్తున్న మలయా ప్రధానమంత్రి కృషికూడా ఫలించగలదనీ, ఈ రెండుదేశాలూ అందరూ అనుకుంటున్నదానికంటే ముందుగానే స్వాతంత్ర్యాన్ని పొందగలవనే విశ్వాసంతమకిప్పుడు కల్గిందనీ అన్నారు.

తుఫాన్‌వల్ల తమిళ జిల్లాల్లో పంటల నష్టం

మొత్తం 140 మంది మరణం

మద్రాసు, డిసెంబరు 5 తమిళనాడు కోస్తా జిల్లాలలో మొన్నటి తుపానువల్ల మొత్తం 140 మంది దాకా చనిపోయినట్లు ఇప్పుడు మద్రాసు ప్రభుత్వానికి అందుతున్న వార్తల వల్ల తెలుస్తున్నది అయితే అనధికారంగా వస్తున్న వార్తలను బట్టి ఈ చనిపోయినవారి సంఖ్య 250, 300 మంచి వుంటున్నది.

మొత్తంమీద ఈ తుఫానువల్ల రామ్నాడ్, తంజావూరు, మధుర జిల్లాల్లో ప్రచండమైన నష్టం వాటిల్లిందని అధికారులు, అనధికారులు అంతా అంటున్నారు.

మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ అధికారులతో మరి కొందరి మంత్రులతోను నేను విమానంలో ఈజిల్లాలలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాన్నంతా చూచి వచ్చారు పరిస్థితి చాలా భయంకరంగా వున్నదని మద్రాసు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆప్రాంతాలకు సహాయం చేసే నిమిత్తం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి స్వయంగా ఈకార్యక్రమానికి పెత్తనం వహించి నడిపిస్తున్నారు.

ఈ తుపానువల్ల రహదార్లన్నీ దెబ్బతిన్నాయి. అనేకచోట్ల జనం జలమధ్యంలో చిక్కిపోయారు. వేదారణ్యం వద్ద సముద్రం పొంగి ఊరిమీదపడింది. అన్నిచోట్ల పంటచేలు నాశనమైనాయి ఒక్క రామనాథపురం జిల్లాలో రెండు రోజుల్లో 46 దుక్కుల వర్షం కురిసింది. నదులు పొంగాయి. చెరువులు కట్టు తెగాయి.

చాలా చోట్ల ఇళ్లకప్పులు ఎగిరిపోయాయి ఈ ఇళ్లకు జరిగిన నష్టమే అపారంగా వుంటుందని పరిశీలకులు అంటున్నారు.

20 వ ఆంధ్రప్రదేశ రాజకీయ మహాసభలు
గుంటూరులో డిసెంబరు 10, 11, 12 తేదీలలో
'ఆంధ్రరత్న నగర్' (పోలీసు పెరేడ్ గ్రౌండ్సు)లో
ప్రారంభకులు: భారతరత్న, పండిత జవహర్‌లాల్ నెహ్రూగారు
10—12—55 సాయంత్రం 5-45 గం||లకు
అధ్యక్షులు: ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు
మహిళా, యువజన, విద్యార్థి, వెనుకబడిన జాతుల మహాసభలు 11, 12 తేదీలలో
నిత్యము వినోద ప్రదర్శనములు జరుగును.
లక్షలాది ప్రజలు పాల్గొన ప్రార్థన.
ఆహ్వాన సంఘము.

మోటారు మాన్యుయల్

మెకానికల్ భాగము రు 6/- ఎలెక్ట్రికల్ భాగము రు 6/-, స్టీమ్ ఇంజన్ డ్రైవింగ్ రు 5/- ఆయిల్ ఇంజన్ డ్రైవింగ్ రు 5/-, మెకానిక్సుగైడ్ రు 5/-, అన్నియు తెలుగు పుస్తకములు కోట యజ్ఞరామశర్మ ఎం ఇ. చింతగుంటపాలెం బందరుపోస్టు, కృష్ణాజిల్లా

యేసు ప్రభువు స్వస్థపర్చుచున్నారు

వార్షిక క్రైస్తవ మహాసభలు

రోగులను స్వస్థపర్చు కూటములు

3-12-55 సా॥ నుండి 11-12-55 వరకూ

మున్సిపల్ ఆడిటోరియం గ్రౌండు,

ప్రభుత్వ ఆసుపత్రివద్ద, బెజవాడ

ప్రార్థన ద్వారా కుదరని రోగములు స్వస్థత కలిగెను. రోగులను తీసుకురండి. రోజుకు రెండు సమావేశములు- ఉ 9 గంటలకు & సా 7 గంటలకు. ప్రవేశము ఉచితము

వీరోన్ పెంతెకోస్టల్ మిషన్,

వించిపేట, బెజవాడ

అమ్మకము

అసలైన ప్రీమస్ స్టౌవ్ & విడిభాగములు ఈ క్రిందచోట లభించును: P Allimohamed Zinna & Co , 67-68, Rattan Bazaar, P. T. Madras.

కావలెను

ఉత్తర భారత ప్రాంతపు ఒక టెక్స్టయిల్ మిల్లుకు అనుభవము గల్గి, చురుకైన సేల్సు ఆర్గనైజర్లు ఆంధ్రలో కావలెను. మార్కెట్లను, సరకును సమగ్రంగాపరిశీలించగల పరిజ్ఞానం కలిగి, డిస్ట్రిబ్యూటర్లనునియమించే అనుభవము కలిగినవారు, ఇదివరకు మిలుకు గల అనుభవమును, మరకులు మగ్గాలకు సంబంధించిన ఇతర వివరములతో దరఖాస్తులు. బాక్సు నెం. 1608, C/o ఆంధ్రపత్రిక, మద్రాసు-1 కి పంపవలెను.

భారత ప్రభుత్వము

ఆహార, వ్యవసాయశాఖ

నెం. SG/కాకినాడ/55-B8. కాకినాడ సెంట్రల్ స్టోరేజ్ గోడవునుల (హనుమంతరావు గోడవునులు, కోరమాన్డల్ కంపెనీ గోడవునులు) వద్ద ఆహార ధాన్యాలు, పిండిలు, ఇతర వస్తువులు వగైరా సర్దుబాటుకు కూలీలను వినియోగించుటకు, లేదా రవాణా కంట్రాక్టరులను నియోగించుటకు, 1-1-1956 తేదీ నుంచి ఆరునెలల వ్యవధికి, లేక నిర్ణయించిన అతిర్వాతి తేదీ వరకూ, లేక పని పూర్తి అయేవరకూ ఏది ముందుజరిగితే అప్పటికి సీల్డు టెండరులను కోరుతున్నారు రీజనల్ డైరెక్టర్ (ఆహారం), సెంట్రల్ రీజియన్, భారతప్రభుత్వము, "గ్రీన్ గేట్సు", సైఫాబాద్, హైదరాబాద్(దక్కన్) వారికి 15-12-55 తేదీ సా. 4 గంటలకల్లా టెండరులు చేరవలెను. హాజరైన టెండరుదారులు, లేదా వారి ప్రతినిధుల సమక్షములో 16-12-55 తేదీ ఉ. 11 గంటలకు టెండరులను వారు తమ ఆఫీసులో తెరిచెదరు. రు. 2/- రొక్కము చెల్లించి, రీజనల్ డైరెక్టర్ (ఆహారం) హైదరాబాద్, వారినుంచి టెండరులను పొందవచ్చును. టెండరు ఫారములు మార్చుకోరాదు. ఈ సొమ్ము వాపసు ఇవ్వబడదు. DA-524(21)

ఏలూరు మ్యునిసిపాలిటీ

ది 14-10-1944 గల జి వో./2671 పి. హెచ్. ప్రకారం అర్హతలు గల్గిన వారినుండి ఈ మ్యునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్, అండ్ బిల్డింగ్ డ్రాఫ్ట్సమన్ గ్రేడు 2, పదవికి దరఖాస్తులు కోరబడుచున్నవి. స్కేలు రు. 50-3-65-75 దరఖాస్తులు, నిర్ణీతఫారములో (ఫారములు రు. 1/-లు చెల్లించిన పొందవచ్చును) 17-12-55 వ గాని, అంతకుముందుగా గాని అందచేయవలెను.

మహమ్మద్ బషీర్ అహమ్మద్, కమీషనర్.

ఉంటుంది కోరిక

అందముగా ఆరోగ్యంగా అందరకూ ఆనందాన్ని కలిగించే బిడ్డలను చూచినపుడల్లా తమ పిల్లలు కూడా అట్లా వుండాల్నంటుంది కోరిక అందరకూనూ అందుకు విశేషపు ముందు అవసరమనిపించగల గుణముతో అన్ని బజార్లలోనూ అమ్ముచున్న జె డబ్ల్యు డిపోవారి గ్రైప్ టానిక్ ఉపయోగించండి

హోల్‌సేలెంట్లు:

మెర్ల చినపీరన్న,

బ్యాంకరు&మర్చెంటు, కాకినాడ.

స్థాపితము. 1920 సం॥రం.

వమస్తి దర్మ వ్యాధులకు, తెలుపు మచ్చలు వగైరాలకు చికిత్సా నిపుణులు.

శోట్లాగు, సలహా ఉచితము.

రెడ్డి & కో, (రిజిష్టర్డు)

గోపాలపురం తూర్పు గోదావరి జిల్లా.

(వయా) తణుకు

తూర్పు ఆఫ్రికా గోవా జాతీయ సంఘం

కెన్యా ప్రభుత్వ అనుమతి నిరాకరణ

నైరోబీ, డిసెంబర్ 4. శాంతియుత రాజ్యాంగబద్ధముయినమార్గాల్లో గోవా స్వాతంత్ర్యాన్ని సాధించాలన్న ఆశయంతో 8 నెలల క్రిందట ఇక్కడ ఏర్పడ్డ తూర్పుఆఫ్రికా జాతీయ గోవన్ల సంఘాన్ని రిజిస్టరు చేసేందుకు కెన్యాప్రభుత్వం నిరాకరించింది ఈ సంఘం కెన్యాలో శాంతిభద్రతలకు, క్షేమానికీ విరుద్ధంగా ఉపయోగించే అవకాశం ఉన్నదని సొసైటీల రిజిష్ట్రారు అన్నారు.

న్యూయార్కు పత్రిక అసత్య ప్రచారం

వాషింగ్టన్, డిసెంబర్ 3: కెళోన్లకేయా దగ్గర ఆయుధాలకొను గోలుకు ఈజిప్టు మరొక ఒప్పందం చేసుకున్నదని న్యూయార్క్ 'డెయిలీ న్యూస్' పత్రిక ప్రకటించినవార్తను ఈజిప్టు రాయబారి కార్యాలయం నేడిక్కడ ఖండించింది.

ప్రకటన

ఈ క్రింది పనులు చేయుటకు సీల్డు చేయబడిన టెండర్లు ది 19-12-55 వ తేదీ సాయంత్రము గం. 4 టల వరకు యీ దిగువ సంతకము చేసినవారిచే తీసుకోబడును. వాటికి సంబంధించిన డిపాజిట్టు చెల్లించి రశీదు జతపర్చవలెను ఇతర విషయములు ఆఫీసు పని చేయుకాలమందు తెలుసుకొనవలెను సదరు పనులు 28-2-56 వ తేదీలోగా పూర్తిచేయవలెను

1 కోమలికాల్వపై వంతెన కట్టుట. ఎస్టిమేటు రు. 7200/- డిపాజిట్టు రు 360/-

2. పంచాయితీ ఆఫీసు కాంపౌండులో మొరకతో లెటు. ఎస్టిమేటు రు 500/- డిపాజిట్టు రు. 25/-

3. జి ఓ. నెం. 889 ఎల్. ఏ ది 10-4-53 తేదీ ఉత్తరువులలో వివరించిన అర్హతలు గల 3వ గ్రేడు బిల్డింగు యినస్పెక్టరు పదవికి రు. 60-3-90 జీతము (కరువు భత్యము)పై 25-12-55 తేదీలోగా అప్లికేషనులు పెట్టుకొనవలెను 25 సంవత్సరములు వయస్సుమించియుండరాదు. లోగడ సర్వీసు యున్నవారికి ప్రాముఖ్యత యివ్వబడును.

వి. సత్యనారాయణరావు, ఎగ్జిక్యూటివు ఆఫీసర్, విద్యుబోలు పంచాయితీ.

బళ్లారి - హాస్పేట్

శ్రీ డి. ఎస్. అక్కి, ఫిజిషియన్ ఇన్-ఛార్జి, ఆస్తమా, డయాబెటిక్ క్లినిక్, (ఆలమట్టి, జిల్లా. బీజపూర్) గారిని బళ్లారి తారానాథ్ వైద్యశాలలో డిసెంబరు 12 వ తేదీనన్నూ, హాస్పేటలోని కట్టా సంజప్ప & సన్సు, సత్రములు వద్ద డిసెంబరు 18 వ తేదీనన్నూ కలుసుకోవచ్చును. సంప్రదింపు వేళలు: ఉ. 9 నుండి సా. 5 గంటల వరకూ. ఉబ్బసం, అతి మూత్రవ్యాధి, పక్షవాతులకు వారిని సందర్శించవచ్చును.

డా॥ వి కె మర్ల, డా॥ ఎన్ వెంకటరామన్, బళ్లారి బళ్లారి

కె. సీనప్ప, ముదగల్ హనమంతప్ప, హాస్పేట్. హాస్పేట్.

టెండరు నోటీసు

విశాఖపట్నం మున్సిపాలిటీ

"డాబాగార్డెన్సులో మహాత్మాగాంధి మునిసిపల్ బాలుర ఉన్నతపాఠశాలను నిర్మించుటకు" సీల్డు టెండరులు 24-12-55 తేదీ మ. 3 గంటలలోగా ఈ క్రింద సంతకం చేసినవారికి చేరేటట్లు పంపగోరుచున్నారు. హాజరైన టెండరుదారుల సమక్షములో, 24-12-55 తేదీ మ. 3-30 గంటలకు టెండరులను తెరిచెదరు. టెండరు షరతులు, టెండరు నోటీసు, ఇతర కంట్రాక్టు డాక్యుమెంట్లు రు. 10/- చెల్లించిన, ఆఫీసు పనిచేయు వేళలలో మున్సిపల్ ఇంజనీర్ నుంచి పొందవచ్చును. పనికి డిపాజిట్టు రు. 6,600

మున్సిపల్ ఆఫీసు, 28-11-1955. } జి రంగారెడ్డి, కమీషనర్

టెండరు నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా గుండుగొలను పంచాయితీ ఏరియాలో రు. 12505/-విలువగల మట్టిరోడ్లు, గ్రావెలురోడ్లు, కల్వర్టులు పనులు చేయుటకు నిర్ణీతఫారములో సీలువేయబడిన టెండర్లు ది 16-12-55వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గుండుగొలను పంచాయతీ ఆఫీసులో ఈ దిగువ సంతకము చేసిన వారి ఎదుట దాఖలు చేసికొనవలెను. అశరోజు సాయంత్రం 4-30 గంటలకు సీలు టెండర్లు విప్పబడును. టెండర్లు పంపగోరువారు ముందుగా ఎస్టిమేటు మొత్తములో రు. 5% డిపాజిట్టు చెల్లించవలెను సదరు డిపాజిట్టు చెల్లించి పొందిన రసీదు టెండరు ఫారముతోపాటు దాఖలు చేయవలెను. టెండరు ఫారములు ఆఫీసునుండి రు 1/- చెల్లించి పొందవచ్చును ఇతర వివరములు ఆఫీసు నుండి ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును

ఎం ఎం డి. నూరుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గుండుగొలను, 2-12-1955.

రాష్ట్ర వార్తలు

చీరాల

జిల్లా పోస్టల్ సూపరింటెండెంటు శ్రీరంగన్న స్థానిక తపాలాధీకులకు విందు చేశారు ఆదివారంనాడు ఎక్స్ప్రెస్ పుత్తరాల బట్వాడా పద్ధతి అమలు జరపాలని, రామకృష్ణపురంలో ఒక బ్రాంచి పోస్టాఫీసును నెలకొల్పాలని పట్టణ సంక్షేమ సంఘంవారు కోరారు

భీమవరం

శ్రీకృపాదానం అధ్యక్షతన జిల్లా క్రైస్తవ సంఘ కార్యవర్గం యిటీవల సమావేశమై విశాలాంధ్ర త్వరలో ఏర్పరచవలసిందిగా కోరారు.

మహబూబ్ బాద్

భూదాన కార్యకర్తల సమావేశం యువజన కాంగ్రెసు భవనంలో నవంబరు 30వ జరిగింది. శ్రీగోపాలరావు స్వాగత వచనాలు పలికారు జనవరిలో రానున్న వినోభాజీతో అంతా సహకరించాలని కోరారు హరిజనుల ఇబ్బందుల గురించి శ్రీదామోదర్ జీ తెలుసుకున్నారు.

పేరాల

కార్వేసంఘ సిఫార్సులు బలపరుస్తూ ఇటీవల జరిగిన చేనేత కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. శ్రీ అంద శాస్త్రిలు అధ్యక్షత వహించారు. చర్చలలో శ్రీయుతులు అక్కులకోటయ్య, బిట్టా వెంకటేశ్వర్లు, ప్రగడ యల్లయ్య, గోలి మల్లిఖార్జునరావు, జి. ఆదినారాయణ పాల్గొన్నారు. అంబర్ చరఖాలను ఎక్కువచేసి సహకార సంఘాల అధ్వర్యాన నూలు యంత్రాలను నెలకొల్పాలని కోరారు.

గుంటూరు

జిల్లా యాదవ విద్యార్థిసంఘ ప్రథమ వార్షికోత్సవం ఇటీవల శ్రీ యన్. వి. యల్. నరసింహారావు అధ్యక్షతన జరిగింది. శ్రీపాళం వెంకటేశ్వరరావు భవను ప్రారంభించారు. శ్రీయుతులు దాసరి పూర్ణ చంద్రరావు, ఆలా ఆదినారాయణ, తాడిబోయిన మల్లయ్య, గొరిబోయినకృష్ణారావుప్రసంగించారు విద్యార్థుల తరఫున మద్ది పుల్లారావు తేడిబోయిన వెంకటేశ్వరరావు గారలు మాట్లాడారు. శ్రీ సింహాద్రిరాజు సంఘకృషిని వివరించారు. శ్రీ సింహాద్రిరాజును అధ్యక్షులుగ, శ్రీ టి వెంకటేశ్వరరావును కార్యదర్శిగ ఎన్నుకున్నారు.

బందరు

ఆంధ్రలో పడవప్రయాణాలు, సరుకుల చేరవేసే పడవల వ్యాపారం, గురించి ప్రాంతీయ అధికారి యిటీవల యిక్కడకు వచ్చి స్థానిక పడవ యజమానులతో చర్చించారు.

గొల్లపూడి

మధిర తాలూకా గొల్లపూడి గ్రామంలో, శ్రీ సీతారామ గ్రంథాలయాన్ని నూతనంగా స్థాపించారు. డాక్టరు శ్రీ బలిజేపల్లి బలిచక్రవర్తి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో, ముఖ్యంగా యీ ప్రాంతంలో గ్రంథాలయాల అత్యంతావశ్యకతను గురించీ, నిర్వహణా పద్ధతులూ, గ్రంథాలయాలవలన గల సదుపయోగాలను గురించీ చాలా మంది ప్రముఖులూ, జాతీయవిస్తరణ కేంద్ర కార్యకర్తలూ ప్రసంగించారు గ్రంథాలయ పాలక సంఘానికి అధ్యక్షులు: శ్రీ కొప్పూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు: శ్రీ ఎ. వెంకటేశ్వరరావు, కార్యదర్శులు: శ్రీ కె. ప్రసాదరావు, శ్రీ వై. కృష్ణమూర్తి, కోశాధిపతి. శ్రీ యం. సత్యనారాయణ గుప్త.

ఖమ్మం

నిన్న సాంఘిక విజ్ఞానదినోత్సవం జరిగింది. పట్టణంలో గల అన్ని పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఉదయం వీధులలో పూరేగింపును జరిపారు ప్రభుత్వ పకలార్థ సాధక పాఠశాలలో శ్రీ హెచ్. వి శర్మగారి అధ్వర్యాన ఉదయం ఒహిరంగ సభ జరిగింది సాయంత్రం రిక్కాబజార్ 'సెంట్రల్ పాఠశాల'లో జరిగిన బహిరంగ సభలో చాలా మంది విద్యార్థులూ ప్రజలూ పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యాయుల సంఘం కోశాధిపతి శ్రీ ఊటుకూరు సత్యనారాయణరావు, నరోజనులకు ప్రయోగాత్మకంగా కొన్ని పాఠాలనూ తదితర వైజ్ఞానిక విషయాలనూ బోధించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ హీరాలాల్ మోరియా తదితర ప్రముఖులు కూడా సాంఘిక విజ్ఞానావశ్యకతను గురించి ప్రసంగించారు.

చీరాల పురపాలక సంఘ నిర్ణయాలు

చీరాల, డిసెంబరు 1. పురపాలక సంఘం నిన్న శ్రీరావుల హరిప్రసాదరావు పంతులు అధ్యక్షతన సమావేశమై త్వరలో రానున్న గవర్నరు శ్రీ త్రివేదికి సౌరసన్మానం జరపడానికి రు 500 ఖర్చు మంజూరుచేశారు. రహదారి బంగళా ముందు వున్న స్థలంలో లారీ స్టాండు నిర్మించాలని నిశ్చయిస్తూ అందులో ఆగే ప్రతి లారీకి నెల 1-8 రు లేక రోజు 1-8 0-8-0 వసూలు చేయాలని తీర్మానించారు మాతాశిశు సంరక్షణకేంద్రంలో కొన్ని పరికరాల కొనగోలుకు రు 125 మంజూరుచేశారు. ఉన్నత హైస్కూలు హైఅంతస్థుల నిర్మాణానికి విరాళాలిచ్చిన దాతల ఛాయాచిత్రాలు ఆవిష్కరించ నిర్ణయించారు.

ఆకాశవాణి

గురువారం డిసెంబరు 8

విజయవాడ

ఉ॥ 6-50 స్వాగతం 6 55 ప్రసార విశేషాలు. 7 తెలుగు వా 7-15 మద్రాస్ వి వరె 7-30 మద్రాసు వరె 8 ఆంగ్ల వా.

మ॥ 12-30 మా॥ పాఠశాల వన్యమృగరక్షణ కేంద్రములు కొసిరంగ (ప్రసంగం) 1 వి వరె 1-30 ఎవరె 1-40 హిందీ వా. 1-50 తెలుగు వా 2 వి వరె 2-15 ఉ॥ పాఠశాల నానా రాజ సందర్శనం (నాటిక) 4 ప్రా॥ పాఠశాల.

సా॥ 5-30 కొమాండూరి అనంతాచార్యులు వీణ 6 సంగీతశిక్షణ 6-15 ప్రాంతీయ వా. 6-25 స్థానిక ప్రకటనలు 6-30 గ్రామ॥ కార్యక్రమం 7 తెలుగు వా 7-15 గ్రామ॥ కార్యక్రమం గీతావళి వి చెల్లాయి, జి భారతి 7-30 వృధాయత్నం. అంగడిలో కాశా ఎత్తిపోయాలి (ప్రసంగం) నందివాడ చిదంబరం 7-45 వాద్య సంగీతం (రి) 8 హరికథా కాలక్షేపం డేనియల్ భాగవతర్ 9 ఆంగ్ల వా. 9-15 గీతముంజరి 9-30 గానసుధ (రి) 10 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ)

ఉ॥ 6-50 స్వాగతం 6-55 కార్యక్రమ వివరణ 7 వాద్య సమ్మేళనం 7-15 తమిళ వా. 7-30 సి. ఎస్. రాజరత్నం.

మ॥ 12-30 మ॥ పాఠశాల (రి) 1-మహిళామండలి పురుషులతో సాటిక సాంఘికముగ (ప్రసంగం) కె. రామలక్ష్మి. కావ్యనాయకలు: కొంకుంతల (పినపిరవ) ప్రసంగం-ఎం. శారదాంబ 1-30 (రి) 1-40 హిందీ వా. 1-50 (రి) 2 తమిళ వా 2-10 వివరె 2-15 పాఠశాల (రి) 4-30 పాశ్చాత్య సంగీతం (రి)

సా॥ 5-30 కె. ఆర్. శివానందం పిళ్లై-గాదస్వరం 6 సంగీత పాఠం 6-15 ప్రాంతీయ వా. 6-25 నీలా రాము మూర్తి 7: భక్తిగీతాలు 7-15 తమిళ వా. 7-30 కారకెట్ 7-45 వివరె 9 జంత్ర సమ్మేళనం 9-15 తిరుచివరె 9-45 హిందుస్థానీ సంగీతం (స్టూరి) రవిశంకర్-సితార్ (రాగ్ - పూరియా ధనా శ్రీ 10 పాశ్చాత్య సంగీతం (రి) 10-50 ప్రసార సమాప్తి.

మదరాసు (బి)

7-15 ఉదయగానము 7-30 ఎవరె 8 ఆంగ్ల వా.

మ॥ 12 కార్మికుల కార్యక్రమం 12-30 మా॥ పాఠశాల 1గీతమాలిక 1-30 ఆంగ్ల వా. 1-50 (రి) 1-50 తెలుగు వా. 2 వేణువు 2-15 ఉ॥ పాఠశాల 4 ప్రా॥ పాఠశాల 4-30 ఎ వరె

సా॥ 5-30 ఎ వరె 6 ఆంగ్ల వా. 6-15 ప్రాంతీయ వా. 6-25 లలిత గీతము 6-30 గ్రామ॥ కార్యక్రమం అష్టపది (ప్రియేచారుశీలే) 7 తెలుగు వా. 7-15 గ్రామ॥ కార్యక్రమం-గీతావళి వి చెల్లాయి, జి భారతి 7-30 వృధాయత్నము అంగడిలో కాశా ఎత్తిపోయాలి (ప్రసంగం) 7-45 స్వీకరణ (రి) 8 కేరళదేశపు జానపద గీతాలు సమర్పణ టి. జి. విశ్వనాథఅయ్యర్ 8-15 రాగం, తానం, పల్లవి కె. మీనాక్షి సుందరంపిళ్లే. వి సేతురామయ్య - వయొలిన్ ఎస్ వి. ఎస్, నారాయణన్- మృదంగం రాగం-చారుకేశాల్. ఖండజాతి త్రిపుట పల్లవి నాగరూప 9 ఆంగ్ల వా. 9-15 విద్యుచ్ఛక్తి సహాయంతో చేపలు పట్టడం (ఆంగ్ల ప్రసంగం) వి. జాన్ 9 30 కోటీశ్వర అయ్యర్ మేళరాగకీర్తలు ఎస్ రాజం, పి ఎస్ వై శేషి, జి ఎస్. దండపాణి వీణ 9-45 ప్రసంగం, (రి) 10 క్రోతలు కోరిన పాటలు (రి) 10-30 ప్రసార సమాప్తి

హైదరాబాద్

ఉ॥ 6-50 సుప్రభాత్ (రి) 6-55 కార్యక్రమ వివరణ 7 తెలుగున వా. 7-15 జె ఆంజనేయులు 8 ఆంగ్లమున వా 8-15 హిందీలో వా. 8-30 ఖయాల్.

మ॥ 12-30 సురలీస్త్రీ వాణియా (రి) 12-50 మరాటీలో వా. 1 స్త్రీ సంసార్ 1-45 వేణువు 1-50 తెలుగున వా. 3-45 పాఠశాలలకు

సా॥ 5-30 ఖయాల్ 5-45 ఎస్ అంజయ్య తబ్లా (జక్ తాళ్) 6 కానూన్ 6-15 ఎస్ అంజయ్య-తబ్లా (తీన్ తాళ్) 6-30 దేశభక్తి గీతాలు (రి) 6-40 స్థానిక ప్రకటనలు 6 45 గ్రామసీమ (పిల్లలకు) 7 తెలుగున వా 7-15 గ్రామసీమ ఆదనపురాబడి సౌకర్యములు. కూరగాయల పెంపకము (ప్రసంగం) శిరోమణి రామాయణ పఠనము 7-45 గీత్ 8 ప్రస్తుత విశేషము. (ఉర్దూలో సమీక్ష) హమావ్ ఖాన్ షెర్వానీ 8-15 ఖయాల్ 8-30 ప్రసారగీత్ 9 ఆంగ్లమున వా. 9-15 ఉర్దూలో వా. 9-30 జె. ఆంజనేయులు-వీణ 10-30 ప్రసారసమాప్తి

సితార్ సంగీతం

ఆకాశవాణి మద్రాసు-ఎ-కేంద్రం నుండి డిసెంబరు 6 మంగళవారం రాత్రి 9-30 నుండి 10-30 వరకూ శ్రీ అల్లుల్ హాలీం జఫార్ ఖాన్ సితార్ సంగీతం ప్రచారం చేయబడుతుంది, శ్రీ అబ్దుల్ కరీంఖాన్ తబ్లా వాయిస్తారు.

న్యూయార్కు దూది

మార్చి వాయిదా ధరలు

న్యూయార్కు, డిసెంబరు 5. న్యూయార్కు, కాటన్ మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నవి.

నేటి ప్రారంభ ధర	33 49
నేటి ముగింపు ధర	33.33

జాతివిద్వేష విధానం

సమితి ఎజెండాలో తిరిగి స్థానం

న్యూఢిల్లీ, డిసెంబరు 5. రేపు జరగనున్న సమితి సర్వసభ్య సమావేశ చర్చనీయాంశాలలో ప్రథమ అంశంగా దక్షిణ ఆఫ్రికా జాతి వివక్షత విధానాన్ని నేడు తిరిగి ప్రకటించారు గత శనివారంనాటి సమావేశ కార్యక్రమం నుంచి అసలు యీ అంశాన్నే తొలగించివేశారు

సమితి బడ్జెట్టుసంఘంలో జాతి వివక్షత పరిశీలనసంఘం ఖర్చును గూర్చి వచ్చిన తగాదా కారణంగా అట్లా జరిగిందని, ఇప్పుడు ఇది పరిష్కారం అయ్యే అవకాశం కన్పిస్తున్నందువల్ల తిరిగి చేర్చాలని అనుకుంటున్నారు

ఈ పరిశీలనసంఘం ఒక్క న్యూయార్కులోనే కలుసుకోవాలని కొందరు; కాదు జెనీవాలోగూడా కలుసుకో వచ్చునని కొందరు వాదించడంతో తగాదా వచ్చింది. ఆసంఘం అధ్యక్షుడు డా॥ శాంతా క్రాజ్ గూడా జెనీవా వాదాన్ని బలపరిచారు అట్లా అయితే ఖర్చు ఇంకో $9800 డాలర్లు పెరుగుతుంది కాబట్టి బడ్జెటు సంఘంవారు యీ వాదాన్ని తిరస్కరించారు.

ఇప్పుడు తెరమరుగున యీ వ్యవహారాన్ని పరిష్కారం చేసేందుకు మంతనాలు నడుస్తున్నాయి.

వి. సూర్యనారాయణగారికి అఖిలభారత శిక్షక పదవి

విజయవాడ, డిసెంబరు 4: ఆంధ్ర ఎమెచూర్ ఎథలెటిక్ ఎసోసియేషన్ కార్యదర్శి, ఆంధ్ర క్రీడారంగ నిర్వాహక ప్రముఖుల్లో ఒక్కరూ అయిన వి. సూర్యనారాయణగారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7 వరకూ బెంగుళూరులో జరిగే అఖిలభారత ఎథలెటిక్ శిక్షణ శిబిరంలో శిక్షకుడుగా ఎన్నిక అయినారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ఈ శిబిరంలో నియమితులయిన నలుగురు శిక్షకుల్లోనూ ఆంధ్ర ప్రతినిధి ఈయన. మద్రాసు ప్రతినిధి ఒకరు, ఉత్తరాది ప్రతినిధు లిద్దరు మిగిలినవాళ్లు ఈ శిబిరం నడపటంలో అమెరికన్ ప్రముఖశిక్షకులిద్దరు—జార్జ్ రైడర్, లాయడ్‌వింటర్—తోడ్పడుతారు.

సూర్యనారాయణగారు 1946—47 లో మద్రాస్ వై. ఎం. సి. ఏ. కాలేజీలో శిక్షణపొంది అనేక పోటీలను నిర్వహించారు. 1950 ఏప్రిల్ లో ఒక శిక్షణ శిబిరాన్ని నడిపారు 1952 డిసెంబర్ లో అజ్మీర్ లో జరిగిన అఖిల భారత శిక్షణ శిబిరంలో శిక్షణపొంది, 1953 అక్టోబర్ లో టెడ్ ఆర్నాల్డ్ అధ్వర్యాన బెంగుళూరులో జరిగిన శిక్షణ శిబిరంలో ఆయనకు సహాయకుడుగా పనిచేశారు. 1954,55 సం॥లలో జరిగిన జాతీయ క్రీడోత్సవాల్లో అధికారిగానూ, 1954 లో ఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడోత్సవాల్లో ఆంధ్ర జట్టు శిక్షకుడుగానూ పనిచేశారు

(స్వ వి)

మదరాసు ధరలు

మదరాసు, డిసెంబరు 6

బంగారు వెండి నేటి మధ్యాహ్నం 1 గంటకు సవరను 1-8 ఎడ్వర్డు బొమ్మ సేల్సుటాక్సుతో సహా రు. 61-8-0

పెటా బంగారం తులం	రు. 94 8-0
మూప బంగారు	రు. 92 12-0
సిమవెండి తులం100కి రెడీ	రు. 178-8-0
చిల్లర ధర	రు. 1-12-6

వేరుశనగ

(581 పా॥ 1-8 ఎక్సుగోస్తా గిడ్డంగులు మెషీన్ సేల్సుటాక్సుతో సహా)

డిసెంబరు	రు. 106-0-0
వేరుశనగనూనె ఎక్సుపెల్లర్ (బిల్ 3% 500పా.) రెడీ-చిల్లరధర	220-0-0
డిసెంబరు	రు. 218-0-0

కొంకాయనూనె (87½ పౌనులు సేల్సుటాక్సు అదనం

అంబుమార్కు	రు. 24-0-9
ఎం ఎస్. బ్రాండి డబ్బా	24-4-9
రాజా	రు. 28-12-9

ఆముదం

తిరుపతూరు (500 పా.) రు. 185-0-0

ధాన్యం, బియ్యం ధరలు

తాడేపల్లిగూడెం, డిసెంబరు 4

ఈ వేళ యిక్కడ ధాన్యం, బియ్యం ఎగుమతి ధరలు యీవిధంగా ఉన్నవి.

ధాన్యం 164 పౌను. సంచితో సహా

అక్కుళ్లు (జట్టీపద్ధతి)	17-8-0
బసంగి	17-12-0
బుడమ	16-8-0

బియ్యం సంచితో సహా 164పౌను బస్తా

అక్కుళ్లు (జట్టీపద్ధతి)	25-12-0
బసంగి	25-12-0
కృష్ణకాటుకలు	32-12-0
సన్నకృష్ణకాటుకలు	33-8-0
కిచిలీసాంబాలు	34-0-0
బంగారుతీగలు	41-0-0

ఉప్పుడు బియ్యం

అక్కుళ్లు (జట్టీపద్ధతి)	28-12-0
బసంగి	29-0-0
బుడమ	28-0-0
పునాసమువ్వలు 164 పౌను	45-0-0

స్థానికంగా ధరలు

వేరుశనగ (96 పౌను)	11-0-0
,, నూనె (24 పౌను)	10-14-0
,, పిండి (160 పౌను) (ఎక్సుపెల్లర్)	11-0-0

తెలుగు టైపురైటర్ యంత్ర స్వరూపం

ప్రభుత్వం నియమించినసంఘంసిఫార్సులు

కర్నూలు, డిసెంబరు 5: తెలుగు టైపురైటరు స్టాండర్డు కీబోర్డులో 46 కీలు 92 అక్షరాలు పోర్టబుల్ మిషన్ కీబోర్డులో 44 కీలు ఉండాలనీ, స్టాండర్డు కీబోర్డు సులభముగా పోర్టబుల్ మిషన్ కీబోర్డుగా మార్చుటకు వీలుగా వుండాలనీ తెలుగు షార్టుహాండ్, టైపురైటింగ్ సంఘంవారు శిఫార్సుచేశారు

తెలుగుషార్టుహాండ్ కు సముచితమైన పాఠ్యగ్రంథమును సూచించుటకు తెలుగుటైపు రైటరుకు ప్రామాణిక కీబోర్డును సూచించుటకు తెలుగుషార్టుహాండ్, టైపురైటింగ్ పాఠశాలలను నెలకొల్పుటకు ప్రణాళికను పరిశీలించి అందచేయుటకు ప్రభుత్వం ఈ సంఘాన్ని నియమించిన విషయం పాఠకులకు విదితమే నివేదిక ఈవారం శాసనసభ్యులకు అందజేశారు.

వేగము అభివృద్ధి అయ్యేమార్పులను యంత్రనిర్మాణములో తీసుకొని రావచ్చునీ, ఫలితము ఒక్కటే గనుక శ్రీ భావరాజు వీర్రాజుగారు సూచించిన డబుల్ గైడు విధానముగాని, శ్రీ వై యస్. ప్రకాశరావుగారు సూచించిన డబుల్ ప్రింటింగ్ పాయంటు విధానముగాని యంత్ర నిర్మాణములో అనుసరించవచ్చుని"కూడ యీ సంఘమువారు శిఫార్సుచేశారు.

అందిన కీబోర్డులను పరిశీలించి కొన్ని మార్పులతో శ్రీ భావరాజు వీర్రాజు శ్రీ ప్రకాశరావుగార్లు పంపిన కీబోర్డు డిజైనులను ప్రామాణిక కీబోర్డులుగ ఆమోదించవచ్చుని సంఘమువారు అభిప్రాయపడ్డారు. ఈ ఉభయుల కీబోర్డు డిజైనులలో చేయవలసిన మార్పులను సూచించారు.

ఈసందర్భంలో మార్పులు చేయబడిన నమూనాల ప్రకారం టైపురైటర్లను వెంటనే సిద్ధపరచటం అవసరం గనుక అందుకుగాను నమూనా యంత్రాలను తయారుచేయించి పరిశీలించి తృప్తికరముగవున్న యంత్రమును ప్రామాణిక యంత్రముగా నిర్ణయించవలెనని, నమూనా యంత్రం తయారవుటకు అధమం నూరు యంత్రాలయినా కొనుటకు టైపురైటరు తయారుచేసే కంపెనీలకు హామీ ఇవ్వవలసివుంటుందని అందుకుగా కంపెనీలనుండి టెండర్లు పిలిపించి వెంటనే తగినచర్య తీసుకోవాలనికూడా శిఫార్సుచేశారు.

పాఠ్య గ్రంథము

తెలుగు షార్టుహాండును గురించిన పాఠ్యగ్రంథమును తయారుచేయుటలో జరిగిన కృషినిపరిశీలించినమీదట "ఇంత వరకు మాకుచేరిన అన్ని పుస్తకములను, సూచనలను పరిశీలించి వాటిగుణాగుణములను దీర్ఘంగా చర్చించి విలువకట్టిన పిమ్మట ఏఒక్క పుస్తకముగూడా ప్రామాణిక పాఠ్యగ్రంథముగా వుండుటకు అర్హమైనదిగా సూచింపజాలకుండా వున్నాము. ఈపరిస్థితులలో సంఘము వారు సూచించిన సిద్ధాంతములకు అనుగుణముగా శ్రీ యం. శ్రీనివాసరావు గారి తెలుగు షార్టుహాండ్ మాన్యుయల్ ను సంస్కరించుట అవసరమని భావిస్తూ అందుకుగాను ఈ కళలో అనుభవంకలిగినవారితో ఒక సంపాదక వర్గమును నియమించాలని"కూడ మరొక శిఫార్సుచేశారు.

తెలుగు షార్టుహాండ్, టైపురైటింగ్ ప్రచారమునకుగాను శిక్షణం అనుసరింపదగినవిగా ఈ క్రిందిమార్గములను సూచించారు.

ప్రభుత్వముచే పరిగణింపబడి తెలుగు షార్టుహాండ్, టైపురైటింగ్ నేర్పుతున్న పాఠశాలలకు ప్రస్తుతము విద్యార్థులనుండి వసూలుచేయుచున్న రుసుములో సగము మొత్తము గ్రాంటుగ ఇవ్వాలి. ఉన్నతపాఠశాలలలో ముఖ్యంగా సెక్రటేరియట్ కోర్సువున్న పాఠశాలల్లో తెలుగు షార్టుహాండ్, టైపురైటింగ్ లతో స్కూలు ఫైనలు ప్యాసుఅయినవారిని లోయర్ గ్రేడు పరీక్షలో వుత్తీర్ణులయినట్లు పరిగణించి హయ్యరు పరీక్షకు కూర్చునుటకు అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వ కార్యాలయములలో ఇంగ్లీషు షార్టుహాండ్ టైపురైటింగ్ లోయరు, హయ్యరు గ్రేడు పరీక్షలు ప్యాసయిన వారికి ఇస్తున్న అలవెన్సులను తెలుగు షార్టుహాండ్, తెలుగుటైపురైటింగ్ లలో లోయరు, హయ్యరు పరీక్షలు ప్యాసయినవారికికూడా ఇవ్వాలి

ఇంగ్లీషు షార్టుహాండ్, టైపురైటింగు ప్యాసయి ప్రభుత్వ ఉద్యోగములలో వున్న వారికి తెలుగు షార్టుహాండ్, టైపురైటింగు పరీక్షలకు చెల్లించవలసిన రుసుములను మినహాయింపుఇవ్వాలి ఇంగ్లీషులో వలెనె తెలుగు షార్టుహాండ్ లో కూడా రాష్ట్రంలోని రెండుమూడు కేంద్రాలలో హైస్పీడ్ టెస్టు జరిపించాలి

1954 సం॥ము ఫిబ్రవరి 17 తేదీన శ్రీ కమాడి నారాయణమూర్తిగారి అధ్యక్షతను ప్రభుత్వం నియమించిన సంఘం 1954 ఆగస్టు 2 వ తేదీన తమ నివేదికను సమర్పించింది సంఘంలోని ఇతరసభ్యులు శ్రీయుతులు ఈరంకి సూర్యనారాయణ, పొదుపూడి సత్యనారాయణ, జె బాపేశ్వరశర్మ ఎస్ కణుగోపాలనాయుడు, కొడాలి ఆంజనేయులు, శ్రీ కె. బ్రహ్మానందం (కార్యదర్శి).

క్రీడారంగం

నేషనల్ స్నూకర్ ఛాంపియన్ ఓటమి

ఆంధ్ర చాంపియన్ గెలుపు

కలకత్తా, డిసెంబరు 5: ఇక్కడ జరుగుతున్న నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ప్రస్తుత ఛాంపియన్ టి ఏ. సెల్వరాజ్ ఆంధ్ర బిలియర్డ్సు ఛాంపియన్ టి. గోపాలకృష్ణ నేడు 3 ఫ్రేముల తేడాతో ఓడించాడు (40-70, 106-25, 72-35, 64-40)

భారత టెన్నిస్ యోధుల్లో శ్రేణుల నిర్ణయం

మద్రాస్, డిసెంబరు 5: నేషనల్ టెన్నిస్ ఛాంపియన్ ఆర్. కృష్ణన్, స్త్రీల ఛాంపియన్ మిస్ రీటా దావర్ నేడిక్కడ అఖిలభారత లాన్ టెన్నిస్ సంఘంవారు ప్రకటించిన భారత టెన్నిస్ యోధుల శ్రేణుల్లో ప్రథమ స్థానం వహించారు.

పురుషులు- 1 కృష్ణన్, 2. ఎ. జె ఉదయకుమార్, 3. ఆర్. కె. రాం, 4. సుమంత్ మిశ్రా 5. ఎం. వి. జి. అప్పారావు.

నరేష్‌కుమార్ ఈశ్రేణిలో చేర్చ అర్హతను పొంద ప్రయత్నించలేదు.

స్త్రీలు- 1 మిస్ దావర్, 2 మిసెస్ సహాయ్ (మిస్ ఊర్మి దావర్) 3 మిసెస్ జకరియాసెన్, 4 మిస్ వుడ్ బ్రిడ్జ్.

జూనియర్- 1. ఎస్. అక్తర్ అలీ, 2 బాలకృష్ణన్‌నాయర్, 3. మదన్ మెహతా.

అనిక్ కౌదరీ, కృష్ణకుమార్, కాంతిరాజ్ లువారు ఆడవలసినన్ని ఆటలు ఆడలేదు. కనుక శ్రేణిలో చేర్పటం జరగలేదు.

హైద్రాబాదు - మైసూరు క్రికెట్ డ్రా

హైదరాబాదు, డిసెంబరు 5: — నేడిక్కడ ఇంటర్ ఎసోసియేషన్ క్రికెట్ పోటీలో హైదరాబాదుతో మైసూరు డ్రా చేసింది. ఇంతకుముందే ఈ రెండింటినీ ఓడించి పి. రామచంద్రరావు మెమోరియల్ ట్రోఫీని మదరాసు సంపాదించింది.

మొదటి ఇన్నింగ్స్- హైదరాబాదు 332 (సాషిర్ 100, మహిదే 92, రఫీయుద్దీన్ 79, ఎం. ఆర్. పటేల్ 111 కి 5).

మైసూరు- 9 వికెట్లకు 358 (విరాన్ చంద్ 104, బదనీనాథ్ 47, రాజేంద్రన్ అప్పుటు కౌపుండా 83, హబీబ్ అహమద్ 100 కి 8, గోవర్ధన్ 60 కి 2).

వెంట్రప్రగడలో బాడ్మింటన్ క్లబ్

గుడివాడ, నవంబరు 30 మొన్న గుడివాడ తాలూకా వెంట్రప్రగడ గ్రామములో శ్రీ॥ శ్రీ॥ వంకినేని వెంకటేశ్వరరావుగారిపేర వెంకటేశ్వర మెమోరియల్ బ్యాడ్మింటన్ క్లబ్బును మధ్యాహ్నం 2 గంటలకు శాస్త్ర వాఙ్మయబ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారిచే ప్రారంభోత్సవము చేయబడి శ్రీ జమ్ములమడుగు పిచ్చయ్యగారిచే జండా ప్రతిష్ఠాపన చేయబడినది వెంట్రప్రగడ వాస్తవ్యులైన శ్రీపురుషోత్తు సూర్యనారాయణ అధ్యక్షతను శ్రీబలరామకృష్ణ పిచ్చయ్యగారు ఆటల ప్రాముఖ్యతనుగురించి ఉపన్యాసముసంగిరి తదుపరి కార్యదర్శిగారిచే కార్యదర్శి నివేదిక సమర్పింపబడి తేనీటి విందు నొసంగబడెను. సాయంత్రము షుమారు 4 గంటలకు ఎగ్జిబిషన్ గేమ్సు ఆడబడినవి (స్వ వి)

విశాఖ గ్రిగ్ పోటీలో యలమంచిలి గెలుపు

యలమంచిలి, డిసెంబరు. 3. విశాఖ జిల్లా యింటర్ ఎథలెటిక్ గ్రిగ్ వ్యాయాము దక్షిణశాఖకు సంబంధించిన గ్రిగ్ లు నవంబరు నెల 26 ల 29 ది వర్కు చోడవరంలో జరిగిన సందర్భములో యలమంచిలి బోర్డు హైస్కూలు హాకీ టీము సౌరు విశాఖపట్నం రెండు జట్లను, చోడవరం హైస్కూలు జట్టును ఓడించి ఫైనల్సుకు నిలబడిరి

మరియు విజయనగరంలో యీ నెల 1 తేదీ నుండి జర్గిన ఫైనల్సులో విశాఖ జిల్లా ఉత్తర జోనుకు సెమిఫైనల్సుకు హాకీగేములలో నిలబడిన విజయనగరం కాలేజి హైస్కూలు జట్టుతో యలమంచిలి జట్టువారు హాకీఆడి 2 గోల్సు చేసి విజయమునొందిరి యింతవరకు హాకీ గేములో విశాఖపట్నం జిల్లా అంతటికి యలమంచిలి బోర్డు హైస్కూలువారే అగ్రతాంబూలము.

నరసాపురం జోన్ పోటీలు

నరసాపురం, డిసెంబర్ 4. ఇటీవల ఇక్కడ టేలర్ హైస్కూలు గ్రవుండ్సులో జరిగిన నరసాపురం జోన్ హైస్కూళ్ల ఆటలపోటీల ఫలితాలు ఇవి.

సీనియర్స్ - బాస్కెట్ బాల్, కబాడీ-టేలర్ హైస్కూలు, బాడ్మింటన్, ఖోఖో-పాలకొల్లు ఎం. కె. ఎం, ఫుట్ బాల్-నరసాపురం మిషన్ హైస్కూలు, వాలీబాల్-పెనుగొండ జడ్. ఎస్. వి ఆర్. హైస్కూలు హైగ్రవుండ్ - అచంట హైస్కూలు ఇంటర్మీడియట్స్-ఫుట్ బాల్, కబాడీ. నరసాపురం మిషన్ హైస్కూలు, ఖోఖో-మారుటేరు ఎస్. వి జి, వాలీ బాల్-అచంట హైస్కూలు.

జూనియర్స్-ఫుట్ బాల్, బాడ్మింటన్-నరసాపురంమిషన్ హైస్కూలు, ఖోఖో - నరసాపురం టేలర్ హైస్కూలు బ్రాంచి, కబాడీ-జిన్నూరు బోర్డుహైస్కూలు.

జూనియర్స్ లాంగ్ జంప్, హైజంప్‌లో పేటేటి వుషుసోత్తం (టేలర్ హైస్కూలు), 100 గ॥ 220 గ॥ పరుగులలో ఎం. బుద్దుడు (మిషన్ హైస్కూలు) మొదటి స్థానాలను సంపాదించారు. (స్వ వి.)

న్యూజీలాండ్‌ఫాలోఆన్

బొంబాయి, డిసెం 6. ఇండియా - న్యూజీలాండ్ రెండో టెస్టు నాలుగో రోజయిన ఈవేళ లంచివేళకు న్యూజీలాండ్ మొదటి ఇన్నింగ్సు 258 పరుగులకు పూర్తి అయింది అందువల్ల న్యూజీలాండ్ ఫాలోఆన్‌ని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఇది ఇండియా మొదట ఇన్నింగ్సు స్కోరుకన్నా 18 పరుగులు తక్కువ.

ఈవేళ ఉదయం న్యూజీలాండ్ బాట్స్‌మన్ మెక్‌గిబాన్ పట్టుదలగా 129 నిమిషాలు నిలబడ్డాడుకాని, మంకడ్ ఒకసారి నేలమీద బోర్లాపడిపోయి కూడా బంతిని పట్టుకుని అవుటు చేశాడు. మొదటి ఇన్నింగ్సు-ఇండియా 8 వికెట్లకు 428 డిక్లేర్డు (మంకడ్ 223, కృపాల్ సింగు 63), న్యూజీలాండ్ 258 (సట్‌క్లిఫ్ 73, మెక్‌గిబన్ 46, గుప్తే 83 కి 3, ఫర్దర్ 58 కి 3, రాంచంద్ 48 కి 2, మంకడ్ 29 కి 1)

45 కే తిరిగి 4 వికెట్ల నష్టం

బొంబాయి, డిసెంబరు 6: నేడు లంచివేళకు మొదటి ఇన్నింగ్స్ ముగించి ఫాలోఆన్ అయిన న్యూజీలాండ్ జట్టు టీ వేళకు 2 గంటల వ్యవధిలో 45పరుగులకే 4 వికెట్లను పోగొట్టుకున్నది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే న్యూజీలాండ్ ఇంకా 119 పరుగులు చేయాలి. ఆటరేపుకూడా ఉన్నది.

వాతావరణం

మద్రాసు, డిసెంబరు 6:

	కేంద్రం గత 24 గంటల్లో	జనవరి 1 నుంచీ	సంవత్సరం సరాసరి
కళింగపట్నం	—	52 8	40
గన్నవరం	—	44.2	—
కాకినాడ	—	51.8	41
బందరు	—	51 1	41
నెల్లూరు	—	32 2	39
నిడదవోలు	—	—	—
ఒంగోలు	—	29 8	34
రెంటచింతల	—	33 0	28
విశాఖపట్నం	—	—	38
అనంతపురం	—	26 1	24
మదనపల్లె	—	28 4	28
కడప	—	—	30
కర్నూలు	—	40 9	25
మదరాసు	0 1	51 0	50
బళ్లారి	—	28 4	20
హైదరాబాదు	—	42 3	29
న్యూఢిల్లీ	—	56 6	49

విరేచనము క్రమంగా లేనప్పుడు



లాక్సిల్

వాడండి

చాకలేట్ మాదిరి

చక్కగా, రుచిగా ఉండు

బేది ఔషధము

బెంగాల్ కెమికల్

కలకత్తా బొంబాయి కాన్పూర్

మద్రాసు స్టేట్ కు డిస్ట్రిబ్యూటర్లు

M/S ఆర్. ఎల్ గాంధీ & కో; 59, బందర్ వీధి, మద్రాసు.

ఆంధ్ర స్టేట్ కు డిస్ట్రిబ్యూటర్లు: M/S. సత్యనారాయణ ఫార్మసీ, కుమ్మరివీధి, విజయవాడ-1, & విజయనగరం.

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాదు పిలుపు ననుసరించి రాళ

కవిరాజ్ పండిత దుర్గాదత్త శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రఖ్యాతి "నవరత్న కల్ప" కని పెట్టినవారు ఇండియాలోని ముఖ్య నగరాలకు ప్రతినెలవిచ్చేసెదరు

* విశాఖపట్నం *

ప్రతినెల 10 మ॥ 2 నుండి సా॥ 7-30 వరకు గ్రీన్ లాండ్సు హోటలు ఫోన్ : 682

* రాజమండ్రి *

ప్రతినెల 11-వ తేది, శాంతి నివాస్, ఫోన్ : 22-A

* గుంటూరు *

ప్రతినెల 12-వ తేదీ, ఉడిపి శ్రీ కృష్ణ భవన్, స్టేషన్ రోడ్డు ఫోన్ : 181

* విజయవాడ *

ప్రతినెల 13 తేదీ, వెల్‌కంహోటల్, సుమతి బిల్డింగ్స్ గాంధీనగర్ ఫోన్ : 286

* మదరాసు *

ప్రతినెల 14, 15 అంబాసిడర్ హోటల్ 151 మౌంట్ రోడ్, ఫోన్ : 86923

* బెంగుళూరు *

ప్రతినెల 16 మరియు 28 తేది సా॥ తాజ్ మహల్‌హోటల్, గాంధీనగర్ ఫోన్ : 2422

* మైసూరు *

ప్రతినెల 17 తేది, ఇంద్రభవన్ హోటల్, ధన్వంతరీ రోడ్, ఫోన్ : 590

* హైదరాబాదు *

ప్రతినెల 20 తేది, తాజ్‌మహల్ హోటల్ కింగ్ కోఠీరోడ్, ఫోన్ : 5591

సంప్రదింపు వేళలు. ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు సా॥ 4-0 నుండి రాత్రి 7-30 వరకు విలువైన సలహా పొందుటు వేళలు తప్పకుండుటకు విమానంలో వెళ్లుదురు

"నవరత్న కల్ప" వాడండి.

వజ్రాలు మాణిక్యాలు ముత్యాలు పగడాలు పచ్చలు, గోమేధికములు పీలమణులు వగైరా శౌమ్మిది విలువగలరాళ్లు కలసినది.

నరముల బలహీనత, అజీర్ణవ్యాధులు, బోదకాలు, భగందరము, బొల్లి, నాడీ వ్రణము, మూలవ్యాధి, ఉబ్బసం మీ ఇతర దీర్ఘవ్యాధులు నూత్నవ్యాధులు పోగొట్టి, పూర్ణారోగ్యం ఇచ్చుటలో సాటిలేనిది.

కోయంబత్తూరు, మదుర, తిరుచినాపల్లి, తంజావూరు పేలం, కాలికట్టు, ఎర్నాకులం, కొట్టాయం, తిరువేంద్రం, తిరునల్వేలి క్యాంపుల అడ్రసులకు, ఉచిత లిటరేచరుకు వ్రాయండి

NAVRATNA KALPA PHARMACY
Jullundur City (India),
Grams Navratna

విశాలాంధ్ర అవసరం

శ్రీ విశ్వనాధం విజ్ఞప్తి

గన్నవరం, డిసెంబర్ 5. "ఆంధ్ర జాతి అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో పరపతి, పలుకుబడి అవసరం. విశాలాంధ్ర వస్తేనే అవి లభిస్తాయి రెండు రాష్ట్రాలుగా వుంటే మనకు పరపతి వుండదు; పలుకుబడీ వుండదు" అని తెన్నేటి విశ్వనాథం గారు ఇక్కడ జరిగిన పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు.

సభకు తుర్లపాటి వెంకటకుటుంబరావుగారు అధ్యక్షత వహించారు

విశ్వనాథంగారికి గన్నవరం నియోజకవర్గం ప్రజాపార్టీ తరఫున ఘనమైన స్వాగతి ఇవ్వబడింది గ్రామసంఘం తరఫున శ్రీ తుర్లపాటి కుటుంబరావు నియోజకవర్గ ప్రజాపార్టీ తరఫున శ్రీ ఎస్. సీతాపతి గారలు స్వాగతి పత్రాలు సమర్పించారు

విశ్వనాథంగారు ఉపన్యసిస్తూ 330 లక్షలమంది ఆంధ్రులు ఒక్కటైతే లాభ ముంటుందనే వుద్దేశంతోనే విశాలాంధ్రను కోరుతున్నా మన్నారు విశాలాంధ్ర ఏర్పడితే మన పలుకుబడి పెరుగుతుంది. ప్రత్యేక తెలంగాణాను కోరుతున్నవారిపట్ల మనం విద్వేషం ప్రదర్శించరాదు వారు సరైన మార్గానికి రాగలరని ఆశిస్తున్నాను." తుదకు విశాలాంధ్ర నిర్మాణం తథ్యమని తమ విశ్వాసం వెల్లడించారు.

నందికొండ ప్రాజెక్టును గురించి మాట్లాడుతూ, ఆ ప్రాజెక్టు క్రింది భూములను వేలంవేయడం కాని అమ్మడం కాని జరగరాదని, పేదలకు ఉచితంగా యివ్వాలని సూచించారు.

ఉదయం గన్నవరం పరిసరాలలోని బల్లిపర్రు, తెంపల్లె గ్రామాలకు శ్రీ విశ్వనాథంగారు వెళ్ళినప్పుడు ఈ రెండు గ్రామాలవారు ఆయనకు ఘనమైన స్వాగత మిచ్చారు. అనేక ఎడ్లజతలు పూన్చబడిన బండిలో ఊరేగించారు. ఆయన వెంట ప్రజాపార్టీ నాయకులు డాక్టర్ డి. వి. ఎస్. చలపతిరావు, కోట వెంకటరంగంగుప్త, మద్దూరి కామేశ్వరరావు, ప్రకాశ చంద్రశతపథి, డా॥ విష్ణువర్ధనరావు ప్రభృతులున్నారు. తెంపల్లెలో జరిగిన బహిరంగ సభకు డా॥ టి వి యస్ చలపతిరావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ పాలెపు రామారావుగారు విశ్వనాథంగారికి నూతన వస్త్రాలు బహూకరించారు తెంపల్లె గ్రామవాసుల తరఫున శ్రీ నందూరి సీతాపతి గారు సన్మాన పత్రం సమర్పించారు. శ్రీ ఎస్ ఎస్ ఎల్ నరసింహాచారిగారు గ్రామ స్థల కష్టనిష్ఠురాలను వివరిస్తూ మాట్లాడారు.

విశ్వనాథంగారు ఏ సౌకర్యమూ లేని గ్రామం దుస్థితికి ఆశ్చర్యం, విచారం ప్రకటించారు.

టి వి ఎస్ చలపతిరావుగారు మాట్లాడుతూ రాయలసీమే వెనుకబడిన ప్రాంతమని చెప్పే సంజీవరెడ్డి గారు ఇక్కడికి వచ్చిచూస్తే కృష్ణా జిల్లాలో కూడా అంతకంటె వెనుకబడిన ప్రాంతాలు కలవని తెలుసుకుంటారన్నారు.

సభానంతరం శ్రీయుతులు విశ్వనాథం, చలపతిరావు ప్రభృతులు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సీతాపతి, నరసింహాచారిగార్ల ఆతిథ్యాన్ని స్వీకరించి, పిమ్మట కాకినాడ వెళ్లారు.

మద్రాస్ నగర పాలక సంఘం

మద్రాసు, డిసెంబరు 4 ప్రథమ పంచవర్ష ప్రణాళిక క్రింద ప్రభుత్వం నుంచి ఋణసహాయం కోసం పంపే దరఖాస్తుల వివరాలు చర్చించడానికి నగర పాలక సంఘం యీ నెల 18-న ప్రత్యేక సమావేశాలు జరుపుతుంది.

శాసనసభలో విరామ తీర్మానాలు

సభాపతి నిరాకరణ

కర్నూలు, డిసెంబరు 5 ఇవాళ శాసనసభలో రెండు విరామ తీర్మానాలను సభాపతి, లక్ష్మీనరసింహం దొరగారు నిరాకరించారు

శ్రీకాకుళంజిల్లాలో 500 ప్రాథమిక ఉపాధ్యాయులను తగ్గించినందువల్ల యేర్పడిన పరిస్థితిని చర్చించాలని ఎం. సత్యనారాయణ రాజాగారు ప్రతిపాదించిన విరామతీర్మానం యీ రెంటిలో ఒకటి

రెండవది, మేడూరు నాగేశ్వరరావు గారు, ఇటీవల సర్వీసుకమీషన్ ప్రచురించిన నివేదిక ఆంధ్ర విద్యార్థులకు కొన్ని కించపరచేదిగా ఉన్నందున, విద్యావిధానంగురించి చర్చించాలని, అందుకోసం శాసనసభలోని కార్యక్రమం వాయిదా వేయాలని కోరిన విరామతీర్మానం.

ఈ తీర్మానాలలోని విషయం అత్యవసరముగా చర్చించవలసిన దేమీ గాదని, సభాపతి త్రోసివేశారు

ఎం. సత్యనారాయణ రాజాగారి తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీకాకుళంజిల్లా విద్యాధికారిని పిలిపించి, శాఖాడైరెక్టరు సమక్షములో చర్చించామని, జిలా విద్యాధికారి నివేదిక పంపుతామని చెప్పారని, సాధ్యమైనంతవరకూ, తగ్గింపులేకుండా ప్రయత్నిస్తామని అన్నారు.

యాదగిరి బ్రహ్మోత్సవం

ఫాల్గుణ మాసానికి మార్పు

యాదగిరి గుట్ట, డిసెంబరు 4. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాన్ని మార్గశిర మాసంలో బదులు ఫాల్గుణమాసంలో జరపాలని పండితుల సలహాపై ఆలయ నిర్వాహక సంఘం నిశ్చయించింది.

ఏటా యీ ఉత్సవాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశినుంచి బహుళ సప్తమివరకు జరిపేవారు కానీ యీ ఏడాది పండితుల సలహాపై ఫాల్గుణ మాసంలో ఉత్తరాయణంలో జరపాలని నిర్ణయించారు భక్తులు, వార్షికాలు స్వీకరించే పండితులు, కవులు, గాయకులు యీ మార్పును గమనించాలని యీ సంఘం కోరుతున్నది.

హత్యానేరం

జామీనుపై విడుదలకు నిరాకరణ

బందరు, డిసెంబరు 5. నందిగామ తాలూకా కోనాయపాలెం ప్రాంతంలో చెన్నుపల్లి వెంకటస్వామిని హత్యచేశారని రాయల నాగభూషణం, రాయల లక్ష్మీనరసు మొదలైన అయిదుగురిపై ఆరోపించిన నేరంలో జామీనుపై విడుదలచెయ్యడానికి నిరాకరిస్తూ జిల్లా సెషన్సుజడ్జి ఉత్తరువు లిచ్చారు.

ఈ హత్య అక్టోబరు 15వ తేదీన జరిగినట్లు నేరారోపణ జామీనుపై విడుదలచేయవలసిందిగా కోరుతూ జెజవాడ తాలూకా సబ్ మేజస్ట్రేట్ కోర్టులో మొదటపెట్టుకున్న దరఖాస్తును త్రోసివేశారు అతరువాత వారు అప్పీలుచేసుకోనగా జామీనుపై విడుదల చెయ్యడానికి వీలులేదని నిర్ణయిస్తూ ఈనెల 2వ తేదీన జిల్లా సెషన్సు జడ్జికూడా ఉత్తరువు లిచ్చారు. దరఖాస్తుదారుల తరఫున శ్రీ ఎ. విఠల్ రావు నేరారోపకుల తరఫున కె. వి మల్లిఖార్జునుడు గారు విచారణలో వాదించారు

పెనుకొండబ్లాక్ అభివృద్ధి సంఘ సమావేశం

హిందూపురం, డిసెంబరు 1 పెనుకొండ బ్లాకు ప్రణాళిక అభివృద్ధి సంఘాల గత నెల 28 తేదీలో చర్ల గ్రామంలో పెనుకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ కె సత్యనారాయణరావు అధ్యక్షతన సమావేశమై, బ్లాకు అభివృద్ధి అధికారి మూర్ఛ చేసిన కార్యక్రమములను ఆమోదించారు

స్త్రీల సాంఘిక విద్యా వ్యవస్థాపకురాలు కుమారి లక్ష్మీదేవి గారు ఆటల పోటీల నిర్వహించారు అర్ డి ఓ గ్రామాన్ని, హరిజనవాడను పరిశీలించి శుభ్రముగా ఉన్నందుకు అభినందించారు. వ్యవసాయ ప్రదర్శన కూడా ఈసందర్భమున ఏర్పాటు చేశారు ఈ సందర్భమున బహిరంగ సభ జరిగింది ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంచారు

గన్నవరంతాలూకా కాంగ్రెసు కార్యవర్గం

గన్నవరం, డిసెంబరు 5. గన్నవరం తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కందరపల్లి విశ్వేశ్వరరావు ఈ క్రింది వారిని కార్యవర్గంగా నియమించారు

ఉపాధ్యక్షులు-శ్రీ దేవినేని రాము కోటయ్య, ప్రధాన కార్యదర్శి-శ్రీ చిగురుపాటి గోపాలకృష్ణయ్య, సహాయ కార్యదర్శి-శ్రీ బొమ్మారెడ్డి సూరారెడ్డి సభ్యులు - శ్రీయుతుల దగ్గిరాల సత్యనారాయణరావు, యలమంచిలి రామమోహనరావు, పాటిబండి రామకృష్ణారావు, జాస్తి చిన వెంకటేశ్వరరావు, పత్తిపాటి ఆదినారాయణ ప్రభృతులుతో న్నట్లు.

శాసనసభలో ప్రశ్నోత్తరాలు

రాజమండ్రివద్ద పెన్సిళ్ల ఫ్యాక్టరి

ద్వితీయ ప్రణాళికలో రాజమండ్రి వద్ద చిన్న పెన్సిళ్ల ఫ్యాక్టరీని రు 6 లక్షల ఖర్చుతో స్థాపించాలన్న అంశాన్ని చేర్చాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నట్లు ప్రణాళికా మంత్రి శ్రీ కళా వెంకట్రావు నేడు శాసనసభలో తెలియజేశారు. ఇందు కవసరమైన ముడిపదార్థాలు అక్కడ లభించగలవని చెప్పారు

ఎరువుల ఫ్యాక్టరీ

భారత ప్రభుత్వం నెలకొల్పాలనుకుంటున్న ఎరువుల ఫ్యాక్టరీలలో ఒకదానిని ఆంధ్రలోకూడా స్థాపించాలనుకుంటున్నారని, ఇదే ఫలించితే బహుశః అది విజయవాడ సమీపంలో నెలకొల్పుతారనీకూడ చెప్పారు.

బావుల నిర్మాణం

1954-55 లో నిర్మాణం పూర్తయిన బావుల సంఖ్య 1235, యింకా నిర్మాణదశలోవున్న బావులసంఖ్య (గ్రామీణ నీటిసరఫరాక్రింద) 2110 అని తెలిపారు.

విద్యుత్ సరఫరా

నెల్లూరులోని చిన్న తరగతి పారిశ్రామిక వేత్తలు చేసిన అభ్యర్థనల ఫలితంగా నెలసరి కనీసవినియోగం రు 2/- (హెచ్. పి.) లకు వుండేట్లుగా సవరించారని విద్యుచ్ఛక్తిశాఖా మంత్రి శ్రీ లచ్చన్న ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నేత్ర రోగులు

2 శిక్షణ ఆస్పత్రులలోను, బిదు జిల్లా ఆస్పత్రులలోను, తాలూకా ఆస్పత్రిలోను నేత్రరోగుల సౌకర్యార్థం 115 మంచాలు ఏర్పాటు చేశారని శ్రీ కళా వెంకట్రావు చెప్పారు.

జమీన్ అడవి

కంగూడి జమీన్ అడవిలో తోటలు పెంచడానికి రు 6926/-ఖర్చయిందని ముఖ్యమంత్రి చెప్పారు గ్రామానికిఅడవికి పరిహద్దులు నిర్ణయిస్తూ త్వరలో ప్రభుత్వం వుత్తర్వు చేయగలదని తెలిపారు తగిన సిబ్బంది లేక ఇబ్బందిపడుతున్నామనీ, త్వరలో మంజూరు చేస్తామనీ అన్నారు.

ఉరిశిక్షలు

ఉరిశిక్షలు విధించబడిన 7 గురు దయాభిక్షవలసిందిగా దరఖాస్తులు పెట్టుకున్నారని, ఒకరి విషయంలో యావజ్జీవ ఖైదుగా మార్చారుని, విడింటిని త్రోసి పారేశామని ఉపముఖ్యమంత్రి తెలియబరచారు. ఇది గవర్నరు పాలనలో జరిగిందని చెప్పారు

ప్రథమ ప్రణాళికలో ఆంధ్రలో ఖర్చు

ప్రథమ ప్రణాళికక్రింద ఆంధ్రలో యీ యేడాది ఆగస్టు ఆఖరువరకు 50 కోట్ల 28 లక్షలు ఖర్చయిందని యింకా 19 కోట్ల 57 వేలు ఖర్చు కావలసివుందనీ ప్రణాళికామంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

"జిల్లావారీగా ప్రణాళికను రచించలేదు కనుక నెల్లూరుజిల్లాకు ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు. అందువల్ల యీ జిల్లాలో ఎంత ఖర్చుపెట్టిందీ యింకా ఖర్చుపెట్టేదీ తెలుప సాధ్యంకాదు" అని వివరించారు 1956 మార్చి ఆఖరు తరువాత స్థానికాభివృద్ధి పను లేవీ వుండవని చెప్పారు విద్యవిషయమై అంతగాఖర్చు పెట్టలేకపోతున్నామని అన్నారు

లిఫ్ట్ ఇరిగేషన్

రెండు సమాజవికాస ప్రాంతాలలోను, సమాజాభివృద్ధి బ్లాకులలోను 9 లిఫ్ట్ ఇరిగేషన్ సహకార పథకాలు ప్రారంభమైనాయని, ఇందులో ఆరు సంఘాలు తృప్తికరంగా పనిచేస్తున్నాయనీ, మరో 3 పని ప్రారంభించవలసి వున్నదనీ, శ్రీ కళావెంకట్రావు శాసనసభలో శ్రీ వాసిరెడ్డి గోపాలకృష్ణకు తెలియజేశారు సహకార కార్యకలాపాల నన్నిటినీ సమాజవికాస పరిపాలనా శాఖ అధికారి పందర్శించారని చెప్పారు.

తిరుమలై దేవస్థానం

విద్యుత్ సరఫరాను స్వాధీనం చేసుకోవలని తిరుమలై దేవస్థానం వారు కోరనీ, యిది ఆలోచనలో వున్నదనీ విద్యుచ్ఛక్తిశాఖామంత్రి శ్రీ లచ్చన్న శ్రీ నాయునిరెడ్డికి చెప్పారు ఇతర విద్యుత్ పరఫరాసంస్థలను నిర్ణీతకార్యక్రమం ప్రకారం స్వాధీనపరచుకుంటామన్నారు

భూమి లెక్కలు

భూమిలెక్కల వివరాలు సేకరించిన గ్రామాధికార్లకు, కరణం లేదా అవిసైంటుకరణంకు రూ 8/- బంతున మంజూరు చేశారని, యిది చాలా తక్కువని ఫిర్యాదులు వచ్చాయిగాని, నిజానికిది బోనసువంటిదని రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళి చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

హైదరాబాదు, డిసెంబరు 4 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబరు 17వ తేదీన జరుగు స్నాతకోపన్యాసమునకు హాజరై డిగ్రీలు పొందదలచుకున్నట్టయితే, నిర్ణీత ఫీజుతో పాటు దరఖాస్తులను డిసెంబరు 5వ తేదీ లోపుగా దాఖలు చేయవలెను పైతేదీ దాటిన తరువాత దరఖాస్తులు తీసుకోబడవు.

హైదరాబాదుఅబ్కారీ, రెవిన్యూ శాఖలు

సలహా సంఘాల నియామకం

హైదరాబాదు, డిసెంబరు 4 అబ్కారీ, రెవిన్యూ శాఖలు సక్రమంగా నిర్వహించటానికి వాటికి తగు సలహా లిచ్చేందుకోసం ఈ క్రింది సభ్యులతో కూడిన సలహా సంఘాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెడుతున్నది సలహా సంఘాలు, గెజెటులో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ లగాయతు, రెండు సంవత్సరాల వరకు పని చేస్తాయి

అబ్కారీ శాఖ సలహా సంఘంలో సభ్యులు. శ్రీయుతులు అబ్కారీ శాఖా మంత్రి అధ్యక్షులు, అబ్కారీ శాఖ ఉపమంత్రి ఉపాధ్యక్షులు, రెవిన్యూ బోర్డు (అబ్కారీ) సభ్యుడు రెవిన్యూ శాఖ ప్రభుత్వ కార్యదర్శి; అబ్కారీ కమీషనర్ కార్యదర్శి, సభ్యులు. అనధికార సభ్యులు. శ్రీయుతులు ధర్మభిక్షం, రాజారాం హైదరాబాదు, హీరేముఠ్ రాయచూరు, విశ్వనరావు పటేలు ఉస్మానాబాదు, మహమూద్ అలీ మూసవీ, శంకరనారాయణ గౌడ, హైదరాబాదు, కాంచనపల్లి వెంకటరామారావు పట్టేదార్ నల్గొండ, బంకటలాల్ ఖద్దూకా, హైదరాబాదు, డి డి. ఇటాలియా హైదరాబాదు, కాశీనాధం గౌడ సంఘం వరంగల్, నరహరిగౌడ వకీల్ గౌలిగూడె హైదరాబాదు, మట్మారి నాగప్ప ముస్తగిరి రాయచూరు, ఒల్దిర్ యాదగిరి, గోని బాబయ్య చద్రాయణ గుట్ట, బాపురావు ప్రెసిడెంట్ భోకర్దన్, విఠల్ రెడ్డి కామారెడ్డి, రేగూరు చిన్నయ్య మహబూబునగర్, మాదిరాజు రామకోటేశ్వరరావు హనుమకొండ, బుచ్చయ్య, కృష్ణాజీ ధూత్ హైదరాబాదు, వాసుదేవనాయక్ హైదరాబాదు, టి హయగ్రీవాచారి వరంగల్, బుక్కారెడ్డి నిజామాబాదు, మాధవరెడ్డి, అంబాదాసరావు.

రెవిన్యూ శాఖ సలహా సంఘంలో సభ్యులు శ్రీయుతులు రెవిన్యూ శాఖ మంత్రి అధ్యక్షులు, రెవిన్యూశాఖ ఉపమంత్రి ఉపాధ్యక్షులు, రెవిన్యూబోర్డు సీనియర్ మెంబరు, రెవిన్యూ బోర్డు (భూమ్యదాయ) సభ్యుడు, రెవిన్యూ బోర్డు శాఖ ప్రభుత్వ కార్యదర్శి, రెవిన్యూ బోర్డు కార్యదర్శి కార్యదర్శి, సభ్యులు. శ్రీయుతులు అరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, అనంతరెడ్డి, కే వి నారాయణరెడ్డి సిద్ధిపేట, మాధవరావు పటేల్ సాంకేడ్, న్యాయపతిరెడ్డి అహమదాపూరు బీదరు జిల్లా, అక్కినపల్లి జానకి రామారావు పట్టేదారు హైదరాబాదు, అచ్యుతరెడ్డి పట్టేదారు మహబూబునగర్, దిసిపల్లి కొండలరావు నల్గొండ, రఘూత్తం రెడ్డి హైదరాబాదు, ఎ. డి దేశాయి రాయచూరు, రుక్మాజీ పటేల్ పట్టేదారు అష్టి బీడుజిల్లా, విశ్వంభరరావు కూర్చాల్కర్ ఉస్మానాబాదు, మిర్జాఘఫుర్ బేగ్ వరంగల్, మాధవరావు అడ్వోకేటు రాయచూరు, కదరి రామచంద్రరావు రామవరం వరంగల్ జిల్లా, వడ్డిరాజు రాజేశ్వరరావు మట్వాడా, రామకృష్ణధూత్ శివరాంపల్లి, పి వి రాజేశ్వరరావు మెదక్, కొల్హాక శివన్ రావు ఖమ్మం, రామగోపాల్ పందూర్ ఔరంగాబాదు, విశ్వనాధరావు కథ నేశ్వర్కర్, పర్భనీ, వెంకటరావు నలదుర్గకర్ ఉస్మానాబాదు మాధవరావు ఘున్సీకర్ ఉద్గీర్ పర్భనీ, అబ్దుల్ ఖయూమ్ వకీల్ మహబూబునగర్, కల్యాణరావు ఎం. ఎల్ ఎ. అగాపురా.

నాగార్జున సాగర్ ఆనకట్టస్థలానికి బస్సులు

హైదరాబాదు, డిసెంబరు 4 భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ డిసెంబరు 10 వ తేదీన నాగార్జున సాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేస్తారు. ఆరోజున రాకపోకల ఏర్పాట్లకై రాష్ట్ర రవాణాశాఖవారు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారు బస్సులు ఈ క్రింది కేంద్రముల నుంచి నడుస్తాయి.

హైదరాబాదునుంచి నాగార్జున సాగర్‌కు రానుపోను చార్జి రూ 5-0-0 నర్కెటపల్లి 4-8-0, నల్గొండ 4-0-0, దేవరకొండ 2-12-0, ఖమ్మంమెట్టు 6-0-0, మహబూబ్‌నగర్, 5-0-0 సూర్యాపేట 4-8-0, మిర్యాలగూడ 3-8-0. అర్ టి డి. వారు ఈ టిక్కెట్లధరను రానుపోను చార్జీలు ఒకేసారి వసూలు చేస్తారు. ఈ బస్సులు ఎక్కే ప్రజలు నాగార్జునసాగరుకు పోయి అదే రోజు ఆ టిక్కెట్టుపైనే వాపసు రావచ్చును

9, 10 తేదీలలో పై కేంద్రాలనుండి ప్రయివేటు బస్సులు కూడా నడుపుకోవచ్చు

ఆకాశవాణి కధానికలపోటీ

హైదరాబాదు, డిసెంబరు 4 ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రం వారు హిందీ, తెలుగు భాషలలో కథానికల పోటీ జరుపుతున్నారు. కధానికలు పరిశోధితవిగాను, ఇదివరకు ప్రకటించినవి గాకుండాను ఉండి, ప్రత్యేకముగా ప్రసారంకొరకు వ్రాసినవై ఉండవలెను కథానికలు చదువుటకు 15 నిమిషములకు మించి యుండరాదు వాటిని 56 జనవరి 2వ తేదీ లోపుగా సేషన్ డైరెక్టరుకు పంపవలెను. ప్రతి భాషలో ఉత్తమ కథానికలకు రూ. 50 రూ 40, రూ 30/-లు మూడు బహుమతు లివ్వబడును.

హిందీ బోధనకు నాల్గు పీరియడ్లు

ప్రభుత్వాలోచన

కర్నూలు, డిసెంబరు 5. ఒకటవ ఫారంనుంచి నాల్గవఫారం వరకు చదివే విద్యార్థులకు వారానికి రెండు పీరియడ్లలో నిర్బంధంగా హిందీ బోధిస్తున్నారు ఈ పీరియడ్ల సంఖ్యను నాలుగుకు పెంచేవిషయం ప్రభుత్వ పరిశీలనలో వున్నది. ఉన్నత పాఠశాలలో హిందీ అభ్యాసం ఎక్కువగా జరగడానికి తీసుకోవలసిన చర్యల గురించికూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది " అనిముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి నేడు శాసనసభలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుకు చెప్పారు.

మరో ప్రశ్నకు సమాధానమిస్తూ 1957 నుంచి ఐదవఫారం విద్యార్థులకు, 1958 నుంచి ఆరవఫారం విద్యార్థులకుకూడా హిందీని నిర్బంధంగా బోధిస్తారని, ఇంటర్, బి. ఎ, తరగతులలో నిర్బంధం కాకపోయినా బి కాం లో మాత్రం నిర్బంధంగానే బోధిస్తున్నారనీ చెప్పారు సుందరయ్యగారి అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ ఒకటవ ఫారంనుంచి నిర్బంధంగా బోధిస్తున్న ఇంగ్లీషును తొలగించివేసే ఆలోచన ఏదీ లేదన్నారు.

పౌరధర్మాల శిక్షణ కేంద్రం

బందరు, డిసెంబరు 3 : సెకండరీ గ్రేడ్ శిక్షణపొందే సీనియరు విద్యార్థులకు పౌరధర్మాల గురించి తరిఫీదు ఇచ్చేందుకు నోబుల్ హైస్కూలు ఆవరణలో నిన్న ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. సభకు శ్రీ వి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు ప్రార్థనానంతరం అధ్యక్షులు పతాకం ఎగురవేశారు. శ్రీమతి యస్ కోమలవల్లి, శ్రీ వి. వాంచారయ్య పాల్గొన్నారు. శ్రీ కె ఎ. జోసారిస్ సభను ప్రారంభించారు. శ్రీ జి ఎ. ప్రకాశరావు వందనమర్పించారు.

గురజాడ వర్ధంతి

విశాఖపట్నం డిసెంబరు 1 : విశాఖ రచయితల, సంఘం అధ్వర్యాన గురజాడ అప్పారావుపంతులుగారి వర్ధంతి ఉత్సవసభ జరిగింది శ్రీచాగంటి సోమయాజులు అధ్యక్షత వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ గిడుగువారి వ్యావహారిక వాదానికి అండగా శ్రీగురజాడ కన్యాశుల్కం రచించారన్నారు. భవిష్యత్ జ్ఞానాన్ని కలిగి మార్పుని వూహించి వ్రాసిన మహాకవిగా పేర్కొన్నారు. శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి, గురజాడవారి పాత్రపోషణ నైపుణ్యాన్ని గురించి మాట్లాడారు శ్రీనరసింహమూర్తి ప్రసంగించాక శ్రీ మనూనా గురజాడవారి దేశభక్తి గీతాన్ని గానం చేశారు.

వాల్తేరు, డిసెంబరు 3: సిండికేటు సభ్యుడుగా శ్రీ కె. వి రమణయ్యనాయుడు ఎన్నికైనట్లు (సెనెట్ నియోజకవర్గం నుంచి) ఆంధ్రవిశ్వవిద్యాలయరిజిస్ట్రారు ప్రకటిస్తున్నారు.

గుంటూరు పట్టణ కాంగ్రెసు కార్యవర్గం

గుంటూరు, డిసెంబరు 1. పట్టణ కాంగ్రెసు కార్యవర్గం నిన్న సమావేశమై ఉపాధ్యక్షులుగా మహమద్ ముస్తాన్‌ఖాన్, సహాయ కార్యదర్శిగా సవరం నాగేశ్వరరావుగారిని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యుల సంఖ్య 11 నుంచి 14 వరకు పెంచడానికి అనుమతించాలని జిల్లా కాంగ్రెసుసంఘాన్ని కోరారు సత్వరమే విశాలాంధ్ర ఏర్పరచాలని కాంగ్రెసు అగ్రనాయకులను కోరారు. సమావేశానికి శ్రీ కొత్త వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు

భాషా పరిశీలన సంఘ ఉద్యోగిగా శ్రీ సోమయాజి

వాల్తేరు, డిసెంబరు 3 : ఆంధ్ర విశ్వ విద్యాలయం తెలుగు విభాగం ప్రధానాచార్యులు శ్రీ జి జె సోమయాజి, ప్రభుత్వ భాషా విచారణసంఘ ప్రత్యేకోద్యోగిగ (బొంబాయిలో) నియమితులైనారు విశ్వ విద్యాలయంలో శెలవుపదనిలో వుండటానికి వారికి విశ్వ విద్యాలయాధికారులు అనుమతించారు.

ఆస్పత్రి తనిఖీ

చీరాల, డిసెంబరు 1: ఆంధ్ర వైద్య శాఖ డైరెక్టరు మేజర్ శ్రీ కె. యస్ రావు గుంటూరుజిల్లా వైద్య శాఖాధికారి డా॥ డి శ్యామసుందర్‌గారితో నిన్న యిక్కడికి వచ్చి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీచేశారు డా॥ ఎం కృష్ణమూర్తిగారు అధికారులకు స్వాగతమిచ్చి ఆస్పత్రిలో అన్ని వార్డులను చూపారు. తర్వాత ఆస్పత్రి నూతన భవన నిర్మాణము జరుగనున్న విశేష స్థలంచూశారు

వాణిజ్య మండలుల సమావేశం

విజయనగరం, డిసెంబరు 5: వాణిజ్య పన్నులశాఖ అధికారాలను ఎక్కువ చేయాలని ప్రభుత్వం శాసనం రూపొందించే సందర్భంలో వాణిజ్యవర్గాల అభిప్రాయాన్ని తెలిపేందుకు యీ నెల 21న రాష్ట్రంలోని వివిధ వాణిజ్య మండలుల, ఇతర వ్యాపార సంస్థల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాదు రవాణా శాఖ

హైదరాబాదు, డిసెంబరు 4 ప్రాంతీయ రాష్ట్ర రవాణా శాఖలో ఈ క్రింది వ్యక్తులను అనధికార సభ్యులుగా నియమిస్తూ రాజప్రముఖ్ ఉత్తర్వు ఇచ్చారు. ఈ ప్రకటన అధికార గెజట్టులో ప్రచురించబడిన తేదీ లగాయతు వారి సభ్యత్వం అమలులోకి వస్తుంది.

ఉస్మానాబాదు జిల్లా : శ్రీయుతులు వెంకటరావు నలదుర్గకర్, శాస్త్రిరావు పటేల్; పర్భనీజిల్లా. విశ్వనాధరావు, రంగరావు దేశముఖ్; ఔరంగాబాదుజిల్లా: బాబురావు జాధవ్, నాగోరావ్ ఫాటక్; కరీంనగర్ జిల్లా: బి. నరసింగరావు, అమర్ సింగ్, సిద్ధపల్లి; మహబూబునగర్ జిల్లా: బి. వెంకటరామారెడ్డి, యస్ చంద్రయ్య; నాందేడుజిల్లా: గోపాల్‌శాస్త్రి దేవ్, జయవంతరావు జూరె; గుల్బర్గాజిల్లా: విద్యాధర్, యాదగిర్, రాఘవేంద్రరావు దేశాయి, వరంగల్ జిల్లా. కె. రామేశ్వరరావు, కె. రాజేశ్వరరావు; నిజామాబాదుజిల్లా. రంగారెడ్డి, అంకళ్ళూరు యస్. యల్ శాస్త్రి, బీదర్ జిల్లా: మాధవరెడ్డి, మురళీధరరావు కామాటీకర్; రాయచూరుజిల్లా: రాంభట్ జోషీ, నాగన్న; నల్గొండ జిల్లా: డి. రంగారావు, భాస్కరరావు; ఆదిలాబాదుజిల్లా: శ్రీహరి, నాగిరెడ్డి; బీడుజిల్లా. పురుషోత్తమరావు, నామీచాంద్ మెహర్.



తలనెప్పి' కండరముల నెప్పులు గుండె జలుబులకు

కలకత్తా కెమికల్ వారి వస్తువు

దక్షిణ ఇండియా ఆఫీసు : 5/149, బ్రాడ్వే, మద్రాసు-1.

ఆంధ్ర ఏజంట్లు' మెసర్సు పి. ఆర్. ట్రేడ్ ఏజెన్సీస్, విజయవాడ.



గంటల పంచాంగం

శ్రీ మన్మథ సం॥ కార్తీక బ॥ నవమి 1955- సం॥ డిసెంబరు 7 బుధవారం బ॥ నవమి రా 1-47 ఉత్త రా 2-18 వర్జ్యం 9-6 ల 10-44 వ

బ॥ దశమి డిసెంబరు 8 గురువారం గు॥ దశమి రా 2-26 హస్త రా 3-30 వర్జ్యం 11-8 ల 12-49 వ.

ఆంధ్రపత్రిక

(మహాభారతము)

మన్మథ సం॥ కార్తీక బ॥ నవమి

బుధవారం

గోవా సమస్యపై అమెరికా వైఖరి

కార్డెల్ హల్, జార్జి మార్షల్ తర్వాత, అంతటి విజ్ఞత, దూరదృష్టి, రాజకీయ ధురంధరత్వం గల వ్యక్తి అమెరికా విదేశాంగ శాఖా కార్యదర్శి పదవిని అధిష్ఠించలేదు అచిసన్ హయాంలోనే అమెరికా ప్రభుత్వ 'ఆసియా, దూరప్రాచ్య' విధానం పూర్తిగా విఫలమైంది. ద్వితీయ ప్రపంచ సంగ్రామం సమాప్తమైన వెంటనే, బ్రిటన్, అమెరికాలు అంటే వున్న సుహృద్భావం చాలావరకు తగ్గిపోయింది. భారతదేశంనుంచి, సింహళం నుంచి, బర్మానుంచి వైదొలగి, రాజ్యాధికారాన్ని ప్రజలకు దఖలుపరచినందువల్ల ఆసియా దేశాల్లో బ్రిటన్ అంటే ఎంతో అభిమానము, సుహృద్భావము ఏర్పడివుంది కాని అమెరికా ఆసియా, దూరప్రాచ్య దేశాల విషయంలో అనుసరించిన విధానాలను సమర్థించడం వల్ల బ్రిటన్ మంచి పేరు కూడా పూర్తిగా ఖర్చు అయిపోయినది

ఎంత ఆర్థిక సహాయం చేసినా, ఎంత సైనిక సహాయం చేసినా, బ్రిటన్, అమెరికాలు న్యాయవిరుద్ధమైన రాజకీయ విధానాలను అనుసరించినందువల్ల ఏర్పడిన అననుకూల పరిస్థితి చక్కబడదు ఈ మహాస్యాన్ని పశ్చిమరాజ్యాలు, ముఖ్యంగా అమెరికా గుర్తించినట్లు లేదు విశ్వాసాన్ని, సుహృద్భావాన్ని ధనంతో సంపాదించడం సాధ్యంగాదు. అందువల్లనే దాదాపు ప్రాచ్య దేశాలు అన్నీ పశ్చిమరాజ్యాలు ఎంత ఆర్థిక సహాయం చేస్తామన్నప్పటికీ, అసహాయం నిర్నిబంధంగా వున్నప్పుడే అంగీకరించడానికి తీర్మానించుకోవడం జరిగింది. శతాబ్దాల రాజకీయార్థిక దాస్యత్వంనుండి, కేవలం స్వయంకృషివల్ల స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న రాజ్యాలు ఆ స్వాతంత్ర్యానికి భంగం కలిగించే పరిస్థితులను నివారించడానికి ఎంతటి త్యాగాన్నయినా చేయగలవు.

అమెరికా ఆర్థికసహాయం రాణింపుకు రాకపోవడానికి ప్రధాన కారణం, అమెరికా ప్రభుత్వం ఆసియా, దూరప్రాచ్య దేశాల్లో కలిగిన చైతన్యాన్ని గుర్తించి తదనుగుణంగా విధానాలను నిర్ణయించుకోలేకపోవడమే గోవా విషయంలో అమెరికా విదేశాంగశాఖా కార్యదర్శి డల్లెస్ పోర్చుగల్ విదేశాంగమంత్రితో కలిసిచేసిన ప్రకటనే అమెరికా వైదేశిక విధాన నిర్ణయంలోని లోపాలను విశదంచేస్తున్నది. సోవియట్ నాయకులు భారతదేశంలోనూ, బర్మాలోనూ చేసిన ప్రసంగాలను విమర్శించిన దేశాలు. కొంత నిగ్రహంతో వ్యవహరించవలసి యుండెను అమెరికా విదేశాంగశాఖా కార్యదర్శి, పోర్చుగల్ విదేశాంగమంత్రితో కలిసి "ప్రాచ్య దేశాల్లోని పోర్చుగీసు రాష్ట్రాల"పై చేసిన ప్రకటనలో నిగ్రహంగాని, రాజనీతిజ్ఞతగాని కన్పించదు గోవా విషయంలో సోవియట్ నాయకులు చేసిన ప్రకటనకూ అమెరికా విదేశాంగ శాఖా కార్యదర్శి చేసిన ప్రకటనకు వున్న వ్యత్యాసాన్ని అమెరికా అధికారులు గ్రహించి యుండలేదని ఊహించలేము ఈ విషయం గురించి క్రిందటి వారం "పశ్చిమ రాజ్యాల తొందరపాటు"ను వివరించిన సందర్భంలో భారతీయుల భావాలు ఎలా వున్నవో విశదం చేసినాము

భారతీయులకు ఎవరు మిత్రులు? అనే ప్రశ్నకు భారతీయులు సమాధానం తెలుసుకునే సందర్భంలో వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రజలు, చేస్తున్న ఆర్థిక సహాయాన్ని మాత్రమే విచారణకు తీసుకోరు. భారతీయులకు ప్రాణప్రదమైన వ్యవహారాలు అనేకం వున్నవి. వాటన్నింటి విషయంలోనూ వివిధ దేశాల వైఖరి ఏలావుంటున్నదో భారతీయులు గమనించకుండా వుండలేరు ఈ అన్ని విషయాలనూ గమనించే భారతీయులు తమహితవు కోరే వారు ఎవరో నిర్ణయించుకోగలరు. పశ్చిమ రాజ్యాలు భారతదేశానికి కావలసినంత సన్నిహితంకాకపోవడానికి ఈ దేశాలు గోవా, కాశ్మీరు వ్యవహారాల్లో న్యాయమైన విధానాన్ని అనుసరించక పోవడమే

రష్యా నాయకులు గోవా భారతదేశానికి చెందవలసిందే నని అసందిగ్ధంగా, విస్పష్టంగా ప్రకటించితే, అమెరికా విదేశాంగ కార్యదర్శి గోవాపై పోర్చుగల్ ఆధిపత్యాన్ని సమర్థిస్తూ ప్రకటించారు అమెరికా ప్రభుత్వానికి పోర్చుగల్ మైత్రి ఎక్కువ ముఖ్యమని, న్యాయాన్యాయ విచక్షణ లేక ఆ మైత్రిని సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రకటనను బట్టి భారతీయులు అభిప్రాయపడితే అందుకు వారిని నిందించి ప్రయోజనం లేదు. భారత ప్రభుత్వం అప్పుడే డల్లెస్ ప్రకటనకు అసమ్మతిని తెలిపింది అమెరికా విదేశాంగ శాఖ భారత ప్రభుత్వానికి ఇచ్చే సమాధానంమీదనే ఈ రెండు దేశాల సంబంధం హెచ్చుగా ఆధారపడివుంటుంది.

బ్రిటిష్ ప్రధాని అమెరికా యాత్ర

ఐసెన్ హోవర్ ఆహ్వానం

గెట్టిస్ బర్గ్, డిసెంబరు 6: అమెరికా అధ్యక్షుడు. ఐసెన్‌హోవర్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని, ఆయనతో కొన్ని రోజులు గడిపే నిమిత్తం బ్రిటిష్ ప్రధాని ఆంథోనీ ఈడెన్ జనవరిలో వాషింగ్టన్‌కు రానున్నట్లు నేడు ఇక్కడ ప్రకటించారు.

ఈ ప్రయాణంలో ఈడెన్‌తో బ్రిటిష్ విదేశాంగ మంత్రి హెరాల్డు మాక్మిలన్ కూడా వస్తాడు వీరు జనవరి 30 నాటికి వాషింగ్టన్ చేరుకుంటారు.

ఈ అమెరికాకు పోతూ దారిలో ఈడెన్ కెనడాలో ఒట్టోవాలో ఆగుతారు కెనడా ప్రధాని ఈయన్ను రావలసిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కూడా ఈడెన్ అంగీకరించారు.

ఎస్టేట్ భూముల చట్టసవరణ బిల్లు పరిశీలన సంఘానికి నివేదన

మంత్రి ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం

చిన్న ఈనాంలను గూడా ఎస్టేట్లుగా పరిగణించాలని శ్రీ సుందరయ్య సూచన

కర్నూలు, డిసెంబరు 5: మద్రాసు ఎస్టేట్ భూముల చట్టాన్ని సవరించుటకు, రెవెన్యూమంత్రి చంద్రమౌళిగారు ప్రతిపాదించిన బిల్లును సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపుటకు శాసనసభ వారు ఆమోదించారు 1956 జనవరి 15 వ తేదీలోపుగా, సెలెక్టు కమిటీ, అవసరమైన మార్పులుచేసి, బిల్లును తిరిగి పంపించాల్సిఉంటుందని కూడా నిర్ణయించారు

సెలెక్టు కమిటీలో యీ దిగువ 15 మందిని సభ్యులుగా నియమించారు. రెవెన్యూమంత్రి చంద్రమౌళి, ప్రణాళికమంత్రి కళా వెంకట్రావు, విద్యుచ్ఛక్తిమంత్రి లచ్చన్న, బులుసు లక్ష్మణదాసు, కృష్ణంరాజు బహదూర్, పి చెంగల్రాయనాయుడు, పి రాజగోపాలనాయుడు, వెంకటస్వామిరెడ్డి, రమణయ్యనాయుడు, సి వెంకటేశ్వర్లు. బి. శంకరయ్య, ఆర్. బి. రామకృష్ణంరాజు, పి ఎన్ అప్పారావు. పి వి జి రాజు, కె వి ఎస్. పద్మనాభరాజు

ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారు బిల్లును విమర్శిస్తూ గ్రామంలో సగము అంతకుపైనా, ఈనాం ఉంటేనే ఎస్టేటుగా పరిగణింపబడుతుందనడం, 'కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లే అవుతుం'దని అన్నారు.

గ్రామంలో సగం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆయన ఇలా అన్నారు "సగానికి మించి ఈనాం ఉన్నప్పుడే ఎస్టేటు అవుతుందని అన్నారు. అయితే ఎప్పటినుంచి సగము. ఈనాం పుట్టినప్పుడు సగమా? యిప్పుడు సగమా అన్నది చెప్పలేదు. ఏ ఈనాంకు, ఆ ఈనాం తీసుకొని గ్రామానికి సగముపైగా ఉంటే, ఎస్టేటు అవుతుం దనడం కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లే అవుతుంది. ఈ స్థితిలో యిది ఈనాందార్ల రక్షణబిల్లు మాత్రముగానే తయారవుతుంది.

ఈనాంల క్రింద, సుమారు 86 లక్షల ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూముల మీద ఈనాందార్లకు ఎన్నడూ కుడివరం హక్కు లేదు. ఈ చట్టముల వల్ల నాలుగు లక్షల ఎకరాలలోని రైతులకే లాభము కలుగవచ్చును. మంత్రి వర్గము యీ విషయము లోతుకు పోయి ఆలోచించినట్లు కనుపడదు లాయర్లు మేధావంతులు గాబట్టి మీరు లాయర్లనా అడ్కుతా

సభాపతి - పూర్వా క్రమంలో.

శ్రీ సుందరయ్య - గ్రామము అంతా ఈనాం అయితే ఎస్టేటు అని నిర్వచించారు ఏ ఈనామునైనా సరే ఎస్టేటుగా పరిగణించాలి కోర్టులకు వెళ్ళే పద్ధతి ఉంటే, బిల్లు నిరుపయోగం అవుతుంది హక్కులను రుజువు చేసుకొనే బాధ్యత ఈనాందార్లపైన పెట్టాలి కోర్టు తీర్పులను తిరుగతోడే అవకాశము లేకపోయినచో యీ బిల్లు నిరుపయోగము అవుతుంది" జి. ఎల్లమందారెడ్డి(కమ్యూనిస్టు కనిగిరి) ప్రభుత్వానికి, భూమిసాగు చేసుకొనే రైతులకు మధ్యదళార్లులేకుండా చేయడానికి రైత్వారీ విధానము సంస్కరించవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వము గూడా దీనినిగుర్తించింది అందుచే ఈనాములన్నీ రద్దు చేయాలి అయితే, రైతులే, తమభూమి, ఈనాం భూమి అయినదీ లేనిదీ ఋజువు చేసుకోవాలని చెప్పడం వల్ల, యీ బిల్లు ఉద్దేశ్యము నెరవేరదు. ఇది ఈనాందార్ల క్షేమము కాపాడడము జరుగుతుంది కాని, రైతుల హక్కుల రక్షణ కాదు.

బి. కృష్ణంరాజుబహదూరు (కాంగ్రెసు-తుని) ఈ బిల్లు యీరూపముగా ప్రవేశపెట్టడము చాలా విచారకరమైన విషయము. లోగడ ఈనాంలు పొందినవారు దేశానికి సేవ చేసిన త్యాగశీలురు ఈ బిల్లు మూలముగా కేలాది కుటుంబాలు భూములు పోయి కాందిశీకులుగా తయారు అవుతారు ఈనాం భూములు ఉన్న వారిలో వితంతువులు తల్లిదండ్రులు లేనిపిల్లలు ఉన్నారు వారికి కలుగబోయే కష్టనష్టాలు పరిశీలించిన మీదటే చట్టము చేయాలి అని అర్థిస్తున్నాను. ఈనాంలు రద్దుచేసి నష్టపరిహారము యిచ్చినట్లయితే. ఈనాందార్లు ఏదైనా వృత్తి కల్పించుకొని జీవించడానికి ఆధారము లభిస్తుంది. అందరు ప్రజలు సుఖించేటట్లు చేయాలి అంతేకాని ఒక వర్గము ప్రజలను ఖూనీ చేయకూడదు ఈనాందార్లు కూడా మన వారేకదా

శ్రీ ఎస్ రంగనాథ మొదలియారు స్వంతముగా సాగు చేసుకొనే ఈనాందార్లను తొలగించకూడదు. తీసుకొనే చర్య కౌలులను కాకి గ్రద్దలకు చేసే విధముగా ఉండకూడదు

శ్రీ కావిలాల గోపాలకృష్ణయ్య:- కోర్టు డిగ్రీ యిచ్చిన ఈనాంలకు కూడా యీ బిల్లు వర్తింపచేయాలి

శ్రీ వాగిశేని వెంకయ్య: మేలివరం హక్కు ఈనాందార్ల స్థితిని తేల్చకుండా ఉంచడం విచారకరము ఈనాందార్లు ఇబ్బంది 1936 చట్టము క్రింద [illegible] కూడా కలా

యిస్తున్నారు. జమీందార్ల హక్కులు తీసివేసినట్లే ఈనాందార్ల హక్కులను కూడా తీసివేయడం న్యాయము.

శ్రీ వల్లంకి విశ్వేశ్వరరావు: ఈ బిల్లు ఈనాం రైతుల సమస్యలను పరిష్కారంచేయదు సగానికిలోపు 'అనే మాటవల్ల' చాలా చిక్కులువస్తాయి. తగాదాలన్నీ కోర్టులద్వారా పరిష్కారము కావాలనడమువల్ల రైతులు చాలా కష్టనష్టాలకు లోనవుతున్నారు. విచారణ న్యాయస్థానాల (ట్రిబ్యునల్స్) ఎదుట హక్కులు నిరూపించుకొనే అవకాశముయివ్వాలి.

శ్రీ పోలా వెంకటసుబ్బయ్య సగము కంటే, ఎక్కువగా ఉన్న ఈనాం గ్రామానికి, యీ చట్టము వర్తించేయెడల ఎంతమంది రైతులకు రక్షణకలుగుతుందో అనుమానముగా ఉన్నది శ్రీ బి శంకరయ్య: రైతులకు న్యాయము జరుగాలంటే, సెలెక్టుకమిటీలో చాలామార్పులు చేయవలసి ఉంది

శ్రీ బి. రత్నసభాపతి: అన్నిరకాలైన ఈనాంలను రద్దు చేస్తామని చెప్పారు. 1936 ఈనాంలనుకూడా యీ బిల్లుక్రిందికి తీసుకొనిరావాలి.

శ్రీ కొత్తపల్లి పున్నయ్య: చాలా ఈనాంలు అర్ధభాగముకంటే తక్కువగా ఉంటాయి. అర్ధ భాగం అంటే ఏమిటో, ఎట్లా నిర్ణయిస్తారో తెలియకుండా ఉంది. ఇందువలన లావాదేవీలు ఎక్కువ అవుతాయి. హక్కులను నిరూపించుకునే భారము ఈనాందార్ల మీదపెట్టాలి.

శ్రీ టి వి. రాఘవులు: ఈబిల్లు వల్ల ఈనాం రైతుల సమస్య పరిష్కారము కావడంలేదు. దున్నే వానిదే భూమి, అనే సిద్ధాంతమునకు దగ్గరగా వెళ్లుటకు మార్గము అనుసరించాలి. అది సమగ్రమైన శాసనమువల్ల తప్ప నెరవేరదు.

చర్చకు సమాధానం

రెవెన్యూమంత్రి కల్లూరి చంద్రమౌళి గారు చర్చకు సమాధానంగా యిలా చెప్పారు:

"కొన్ని ఈనాంలను ఎస్టేట్లుగా చేయాలి అనే సవరణమీద అనుభవజ్ఞులు మాట్లాడారు. ప్రస్తుతం చట్టంలో 8 (2) డి వల్ల కలిగేకష్టాలను తగ్గించుటకు, యీ సవరణ తీసుకుని వచ్చాము కోర్టులు అనేక నిర్వచనాలు చేస్తున్నాయి న్యాయస్థానాలను తీర్పులను, శిరసావహించడము మంచిది సగముపైన ఉన్న గ్రామము అనేదానిని నిమర్శించారు. కాని ఎక్కడో అక్కడ ఒక నిర్వచనము చేయాలి గదా ఈ బిలు ప్రకారం కరిణన గ్రామము ఎస్టేటుగా పరిగణించబడుతుంది అయితే కొంతభాగము రైతులక్రింద, కొంతభాగము, కుడివరం మేలివరం హక్కులలో ఈనాందార్ల క్రింద ఉంటుంది. కుడివరం మేలివరంహక్కు లున్నచోట శిస్తుతగ్గింపు చట్టం వర్తిస్తుంది ఎస్టేటు అయినా, కాదా అనే విషయములో చిక్కు లేదు. కాని భూమి ఎవరి స్వాధీనములో ఉన్నదీ తేల్చడం కష్టం రైతులు కోర్టులకు పోకుండా చూడాలన్నారు. అవకాశాలు ఉంటే పరిశీలించి, ఆయేర్పాటుచేసుకోవచ్చు రాజాసాహెబ్ అంచనా సమానముగా ఉంచేట్లు చేయాలి అన్నారు అలా ఉండాలనడం ప్రకృతి విరుద్ధమేకానని గూడా నా అభిప్రాయము చిన్న చిన్న ఈనాందార్లు ఉన్నారు. వారి విషయమై ప్రత్యేకముగా పరిశీలించవలసి ఉంటుంది. అందుకు, ఎవరు అభ్యంతరము పెట్టరనుకొంటాను. ఈ వివరాలన్నీ, సెలెక్టుకమిటీలో పరిశీలించుకోవచ్చు కనుక బిల్లును సెలెక్టుకమిటీకి పంపాలని కోరుతున్నాను.

అందుకు సభ ఆమోదించింది.

బిల్లును ప్రవేశపెడుతూ రెవెన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళి చేసిన ప్రసంగంలోని కుదిభాగాన్ని ఇక్కడపొందు పరుస్తున్నాము:

"ఈ బిల్లులోని అంశాలను అమలు పరచడం విషయంలో ఎటువంటి ఆటంకములు ఏర్పడినా, వాటిని తొలగించుకోగల అధికారమును ఈబిల్లు రాష్ట్ర ప్రభుత్వమునకు ఇస్తున్నది. అట్టి ఆటంకములను ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా తొలగించుకోవచ్చు. అయితే, ఆ ఉత్తర్వులు ఎస్టేటు భూముల చట్టంలోని అంశాలను విరోధించేవిగా, మాత్రం వుండకూడదు.

పోతే, 1954 లో రాష్ట్రపతి చేసిన చట్టాన్ని రద్దు చెయ్యడానికి గూడా ఇందులో అవకాశం కల్పించబడివుంది అందుకు వీలుగా కొన్ని అంశాలుగూడా ఇందులో [illegible].

ఎస్టేటు భూముల చట్టాన్ని అనుసరించి ఈనాము భూములు వున్న ధర్మ సంస్థలకు, విద్యాసంస్థలకు, మఠసంస్థలకు మాత్రమే "కాస్‌దీక్" అనే భృతి దక్కుతూవుంది ఇది ఈ చట్టంలో 38 వ సెక్షన్‌లో చెప్పబడివుంది అయితే ఇట్టి సంస్థలలో జమిభూములు వున్నట్టిన్నీ, క్షోత్రియాలు వున్నట్టిన్నీ, సంస్థలుగూడా వున్నాయి ప్రస్తుతం ఈ "కాస్‌దీక్" భత్యము వీటికి లభించడం లేదు ఈ విషయమై రివిన్యూబోర్డువారికిన్నీ, దేవాదాయాల బోర్డువారికిన్నీ, విద్యాశాఖ డైరెక్టరుకున్ను వ్రాసివున్నాము. వారివద్దనుండి తగు సమాచారము అందగానే, దాన్ని పరిశీలించి, ఈ రకమైన సంస్థలకు గూడా ఈభత్యం లభించేటట్లు చూస్తాము.

శ్రీ సుందరయ్య - ఆంధ్ర రాష్ట్రములో యెన్ని ఈనాములు వున్నాయి? యెంత భూమి వస్తుంది? వివరాలు ఇవ్వాలి.

రివిన్యూమంత్రి స్థూలంగా బిలులోని సూత్రాలు చెప్పాను సెలెక్టు కమిటీ దశలో వివరాలు ఇస్తాను.

శ్రీ సుందరయ్య: అవసరమైతే, మధ్యాహ్నము సభకు వాయిదావేసి వివరాలు ఇప్పించ గోరుతాను

మంత్రి వివరాలు కావాలని ఈదశలో కోరటములో అర్థములేదు.

శ్రీ కళా వెంకటరావుగారు ఈ బిల్లుకు సంబంధించినంతవరకు అన్ని వివరాలు తీసుకొనిరావడము అసంభవము."

శ్రీ వెంకటరావు వివరణ

బిల్లును వివరిస్తూ ప్రణాళికల మంత్రి శ్రీ కళా వెంకటరావు ఇలా అన్నారు:

"ఇది సవరణ బిల్లుమాత్రమే ఈనాముల సమస్య పరిష్కారానికి గాని, భూమి సమస్యల పరిష్కారానికిగాని ఉద్దేశింపబడిందికాదు. ఇదివరకున్న ఎస్టేట్ల రద్దు చట్టాలలో కొన్ని లోపాలు వున్నాయి కోర్టుల తీర్పుల ఫలితంగా మరికొన్ని బయటపడినవి

ఈ బిల్లు ఈనాములను రద్దుచేయడానికి ఉద్దేశించినదికాదు. లోగడ యిచ్చిన నష్టపరిహారం హెచ్చు అని విజయనగరం రాజా అన్నారు. అది హెచ్చుకాదు. నష్టపరిహారం ఎకరానికి ఆరురూపాయలు మాత్రమే లోగడ జమలలోకి 65/- వరకు పన్ను చెల్లించే స్థితివున్నపుడు ఆ నష్టపరిహారం అధికంకాదు విజయనగరం రాజావారి అభిప్రాయాలు నాకు తెలుసు. ఆయన మొదటినుంచి నష్టపరిహారం అసలు ఇవ్వరాదని వాదిస్తూవచ్చారు. ఉన్న జమిందార్లందరిలోకి పెద్ద జమిందారు లయినవారు మొదటినుంచి అట్టి అభ్యుదయ భావాలు కలిగివున్నారు.

భూసంస్కరణల బిల్లు ప్రవేశపెట్టడం తథ్యమని, అది సాధ్యమైనంత త్వరలో జరుగుతుందని నేను రాజావారికి హామీ యిస్తున్నాను. ఈ బిల్లుక్రింద శిస్తు తగ్గించేచట్టం కరివేనలోని ఈనాము భూములకుకూడ వర్తిస్తుందనే భావిస్తున్నాను. అది జరుగకపోతే, శిస్తుతగ్గించే చట్టం తప్పక ఆ భూములకు వర్తింప చేయడానికి తిరిగి మరొక సవరణ ప్రతిపాదిస్తామని హామీ యిస్తున్నాను"

"జమీందారీ, ఇనాం, అనే పదాలు చట్టంలో లేవు. ఎస్టేటు అనే పదం ఒక్కటే వున్నది పట్టాలు ఎప్పుడు ఇచ్చిందీ, ఏవి ఈనాములు, అనే సమస్యలు పరిష్కరించుకోవలసివచ్చింది. ఈనాం అంటే పన్ను పనులు చేసుకొనే హక్కు యిచ్చిన భూమి అని మాత్రమే పూర్వం అన్నారు దానిని న్యాయస్థానాలు త్రోసి పుచ్చినవి ఈనాం భూములు సేద్యం చేసుకొనే రైతులను భూములనుంచి తొలగించకుండా మూడుపర్యాయాలు యీచట్టం సవరించటం అయింది. ఈ సారికూడా ఆదేపరమార్థం. 1948 నుంచి యీనాటి వరకు భూములనుంచి తొలగి పోవలసి వచ్చిన రైతులకు రక్షణ కల్పించే నిమిత్తమే ఆ ఏడాదినుంచి దీనిని వర్తింప చేస్తున్నాం"

ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణాలను అవసరాన్ని వెంకట్రావు ఇలా వివరించారు. "గ్రామంలో మొత్తం భూమి అంతా ఈనాం కాకపోయినా సగానికి మించిన భాగం అయితే, దానిని ఎస్టేటు నిర్వచనం క్రిందకు తెచ్చి రైతుల హక్కులను కాపాడటానికి ఈ సవరణబిల్లు ప్రవేశపెట్టడమైనది.

శ్రీవెంకట్రావు ప్రసంగం ముగియకుండానే, సమావేశం మధ్యాహ్నం 2-30 కి వాయిదా పడింది

మధ్యాహ్నం శాసనసభ తిరిగి సమావేశమైనపుడు, శ్రీ వెంకట్రావు తమ ప్రసంగం కొనసాగిస్తూ, ఇలాఅన్నారు "ఎక్కువ మందికి ఉపకారం చేసే ఉద్దేశంతో సగానికి మించిన ఈనాములకల గ్రామాలకు కూడ యీ చట్టం వర్తింప చేస్తున్నాము. శిస్తు తగ్గింపు చట్టం వాటికి కూడ వర్తిస్తుంది.

ఖండ్రికలు కూడ బిల్లుక్రిందవస్తాయి. ఏ రకమైన ఈనాంభూములు గ్రామంలో సగానికి పైన ఉన్నా చట్టం వర్తిస్తుంది - అయితే, అది గ్రాంటు యిచ్చిన సమయంలో ఉన్న పరిస్థితి మీద ఆధారపడుతుంది"

ఇది మొత్తం ఈనాముల సమస్య [illegible] కొన్ని. భూమి సంస్కరణల

పోలీస్ ఉద్యోగుల దుష్టల భత్యం

ఉపముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, డిసెంబరు 6: నేడు శాసనసభలో పోలీసు ఉద్యోగులకు ఇచ్చే దుష్టలభత్యాన్ని గురించి ఉపముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు ప్రశ్నల వ్యవధిలో వివరించారు భత్యం మొత్తాలను ఈ క్రింది పద్ధతిన యిస్తున్నట్లు తెలియజేశారు:

తాలూకా, సాయుధ రిజర్వు కానిస్టేబుల్‌లకు దుస్తుల్ని ఉచితంగా ఉంచుకునేందుకు నెలకు 2 రూపాయలు, నిర్ణీతగడువులో ఉచితంగా దుస్తులు.

సి ఐ డి, స్పెషల్ బ్రాంచి ఉద్యోగులకు నెలకు 2 రూపాయలు, ఉచితంగా దుస్తులివ్వటానికి బదులు ఏడాదికి 32-8-0.

సబ్ ఇన్స్పెక్టర్లకు — అయిదేళ్లకు 60 రూపాయలు; సర్కిల్ ఇన్స్పెక్టర్లకు — అయిదేళ్ళకు ఎనభై రూపాయలు, డిప్యూటీ సూపర్నెంటట్లకు — మొట్టమొదట 600 రూపాయలు, ఆతరవాత ప్రతి అయిదేళ్లకు 200 రూపాయలు; జిల్లా సూపర్నెంటట్లకు — మొదట వెయ్యిరూపాయలు, ఆ తరువాత ప్రతి అయిదేళ్లకూ 500 రూపాయలు.

సప్లిమెంటరీ ప్రశ్నలకు జవాబిస్తూ వాళ్ల ఇంక్రిమెంట్ల విషయం వేరే గమనించాలని అన్నారు.

బూట్లు బరువు

శ్రీ గోవాడ పరంధామయ్య మీరు సప్లయిచేసే బూట్లు బరువుగా వున్నందువల్ల ఈ బురదదేశంలో వాటిని వేసుకుని పరుగెత్తడం కష్టంగా వుంటున్నది. అందువల్ల వాటిని యెందుకు తీసివేయించరు?

జవాబు ఇవ్వాళ బూట్లు తీసివేయించి అడబ్బు యిమ్మంటే, రేపు గుడ్డలు, ఆయానికిభారము నిప్పేసి ఆ డబ్బుకూడా కావాలని కోరితే, ఇంక క్రమశిక్షణ, పేమను అంతా ఏమికాను?

దంపుడు బియ్యం

రాష్ట్రంలో బియ్యం దంపుడు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నవని పరిశ్రమల మంత్రి వెంకట్రావుగారు వ్వర్ల వేమయ్యగారి ప్రశ్నలకు జవాబిస్తూ తెలియజేశారు దీని అభివృద్ధికోసం కేంద్రం ఆర్థిక సహాయమేమీ చేయలేదనికూడ ఆయన తెలియజేశారు

ఉప్పలూరు ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి

ఉప్పలూరు, వేల్పూరు, మంతెన, తిరిగొప్పుల గ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేసే పథకాలను చీఫ్ ఇంజనీరు మంజూరు చేశారని ఈ సం॥ లోనే (మార్చిలో) పని ప్రారంభమవుతుందని విద్యుచ్ఛక్తి మంత్రి లచ్చన్న గారు పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారికి జవాబిస్తూ తెలియజేశారు

గూడూరు పింగాణీ పరిశ్రమ

"గూడూరు పింగాణీ పాఠశాలలో 1953-54 సం॥ లో 18 మంది 1954-55 లో 18 మంది విద్యార్థులు ఉన్నారు. 1953-54 లో హరిజన విద్యార్థులు ముగ్గురున్నారు. కాని, తరవాత సం॥ ఎవ్వరూ లేరు," అని వెంకట్రావుగారు వేమయ్యగారి ప్రశ్నకు జవాబిస్తూ తెలియజేశారు

గూడూరు పింగాణీ పరిశ్రమ లాభసాటిగా నడుస్తున్నదనీ, దానిని ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామనీ ఆయన తెలియజేశారు.

అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామ ఆస్పత్రిని లోకల్ ఫండ్ ఆస్పత్రిగా మార్చే ఆలోచన లేదని వెంకట్రావుగారు. పి. వెంకటరమణప్పగారికి తెలియజేశారు.

రాష్ట్రంలోని 11 జిల్లాల కేంద్ర గ్రంథాలయాలకూ ఆంధ్రా గెజెట్ పంప ఏర్పాటయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు

ఐసెన్‌హోవర్ పథకాన్ని ఆమోదించాలి

రష్యాకు బ్రిటన్ ప్రతినిధి విజ్ఞప్తి

న్యూయార్కు, డిసెంబర్ 6 విమానాలనుంచి ఆయుధకేంద్రాల పరిశీలనకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనను అంగీకరించమని నిరాయుధీకరణపై రాజకీయసంఘ సమావేశంలో బ్రిటిష్ ప్రతినిధి కాబాట్ లాడ్జు సోవియట్ రష్యాకు విజ్ఞప్తి చేశారు. హఠాత్తుగా దాడిచేయడానికి అవకాశాలు లేకుండా చేయగలిగితే పూర్తిగా యుద్ధారంభనకే అవకాశం లేకుండా చేయవచ్చునని బ్రిటిష్ ప్రతినిధి వాదించాడు. ఆయుధకేంద్రాల పరిశీలన ఈ విధంగా జరుగుతూవుంటే వీటులోవున్న పోలీసువాడ్ని చూస్తే ప్రజలకు ఎలాంటి మనస్థయిర్యం చిక్కుతుందో అంతటి స్థయిర్యం చిక్కుతుందన్నారు శ్రీ లాడ్జి సోవియట్ రష్యాను నాలుగు ప్రశ్నలు అడిగారు.

పశ్చిమరాజ్యాలతో చేరి అవమరిక లేని విధానాన్ని సోవియట్ రష్యా ఎప్పుడు అనుసరిస్తుంది?

అణ్వస్త్రాల నిషేధం అసంభవమని అంటూనే ముందు ఆ అస్త్రాలను నిషేధించాలని రష్యా ఎందుకు వాదిస్తూవుంది?

పశ్చిమరాజ్యాలు రష్యాపై దండయాత్ర సాగిస్తుందనే భయం వుంటే, ఆకస్మిక దండయాత్రలను నిషేధించడానికి చర్యలు తీసుకోవడంలో పశ్చిమ రాజ్యాలతో, రష్యా ఎందుకు కలవకూడదు?

బ్రిటిష్ విదేశాంగశాఖ సహాయమంత్రి ఆన్తోనీ నటింగ్ సోవియట్ నాయకుల ప్రసంగాలపై వ్యాఖ్యానిస్తూ "బ్రిటిష్ వారూ బర్మన్లను ఆటవికులుగా పరిగణించారు" అన్నమాటలు కేవలం కుర్రతనం చేష్టలుగా వున్నదన్నారు ఈ ధోరణి వీరి ప్రసంగాన్ని వింటున్న ఆసియావాసులకు కూడా గౌరవప్రదంగా లేదని అన్నారు.

కొల్లేరు భూముల ముంపు

శాసన సభలో అవసర తీర్మానం నిరాకరణ

కర్నూలు, డిసెం 6 కొల్లేరు ప్రాంతంలోనూ, కైకలూరు తాలూకాలోనూ, పంటభూముల ముంపువల్ల యేర్పడిన పరిస్థితి ముందు చర్చించాలంటూ, కమ్మిల అప్పారావుగారు, ప్రతిపాదించిన అవసర తీర్మానమును సభాపతి నిరాకరించారు.

కోతకు సిద్ధమైన అక్కట్లు, తదితర రకాల వరిపంట యింకనీ వర్షాలమూలముగా తొడలోతు నీటిలో మునిగి, వేలాది రైతులకు నష్టం కలుగుతున్నదిగాన, ఆ పరిస్థితిగురించి వెంటనే చర్చించాలని అప్పారావుగారు తమ తీర్మానంలో కోరారు. ఇదేమంత అత్యవసరమైన విషయంగాదని సభాపతి త్రోసివేశారు.

పరిశ్రమల సహజీవనం

సౌరాష్ట్ర రాజ ప్రముఖ్ వివరణ

రాజకోట, డిసెంబరు 6: ప్రజలకు పని కల్పించి, జాతీయ సంపదను వృద్ధి చేసే చేతిపనులకు తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం మూడువాలుగు ప్రత్యేక ప్రతినిధుల సంఘాలను నియమించాలని సౌరాష్ట్రరాజప్రముఖ్ నవనగర్ జాంసాహెబ్ సూచించారు ఈ సంఘాలు స్థిరంగా వుండాలని కూడా వారు కోరారు లఘు పరిశ్రమల సంస్థ వార్షిక సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ ఈ సంఘాలు ఎప్పటికప్పుడు అన్ని రకాల పరిశ్రమల గతిని విచారిస్తూ పరిశ్రమల మధ్య పోటీ ఏర్పడకుండా తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ వుండాలన్నారు. ఖాదీపరిశ్రమలూ, లఘుపరిశ్రమలూ అని ఇప్పుడు జరుగుతూ వున్న చర్చ ప్రస్తుతం అనవసరం అంటూ జాంసాహెబ్ దేశం ప్రస్తుతం వున్న పరిస్థితులలో పరస్పర విరుద్ధము, విభిన్నములయిన ఆర్థిక విధానాలను సమన్వయ పరచడం చాలా అవసరం అన్నారు ఖాదీపరిశ్రమలు, లఘుపరిశ్రమలు మధ్య సహజీవనం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కన్పిస్తుందనీ, శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల దృష్ట్యా ఈ వివిధ రకాల పరిశ్రమలను పునర్వ్యవస్థీకరిస్తే భారతదేశంలోనూ ఇవి ప్రక్క ప్రక్కన అభివృద్ధి కాగలవని చెప్పారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ హెచ్. వి. ఆర్. అయ్యంగార్ లఘు పరిశ్రమల అభివృద్ధి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహితమైన సహకారం చాలా అవసరం అన్నారు. అవసరమైనంత మేరకు ప్రస్తుతం ఈ సహకారం వుంటున్నదని చెప్పలేకుండా వున్నామన్నారు. లఘు, కుటీర పరిశ్రమల అభివృద్ధికి అంతా కేంద్రప్రభుత్వమే చేస్తుందనీ, రాష్ట్రప్రభుత్వాలు చేయవలసింది ఏమీ లేదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టు శ్రీ అయ్యంగార్ విశదం చేశారు. "లఘు పరిశ్రమల సహాయానికి ఋణాలివ్వమని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది ఋణాలు ఇచ్చే షరతులను సడలించమని సలహాఇచ్చింది. ఇలాంటి చర్యలవల్ల రాష్ట్రప్రభుత్వం నష్టపడితే ఆ నష్టాన్ని కేంద్రప్రభుత్వం భరిస్తుందని కూడా రాష్ట్రాలకు సూచించాం. ఇలాంటిపనుల్లో నష్టం వివిూరాదనే భావంతో పని ప్రారంభించడంసాధ్యంగాదు సాహసించి పనిచేయవలసిందే. రాష్ట్రప్రభుత్వాలు బాధ్యతలను శక్రమంగా, సంతృప్తికరంగా, ముందాలోచన కలిగి నిర్వహించకపోతే కేంద్రప్రభుత్వ కృషి అంతా అడవిన గాచిన వెన్నెలలాగా అయిపోతుంది" అని శ్రీ అయ్యంగార్ హెచ్చరించారు. కార్వే కమిటీ నివేదికనుగురించి మాట్లాడుతూ ఈ నివేదికపై రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయానికి రావలసి వుంటుందనీ, కనుక కేంద్రప్రభుత్వం నివేదికపై అభిప్రాయం వెల్లడించడం సమంజసంగా వుండదని అన్నారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ రాసోలో మాట్లాడుతూ దేశంలోని దారిద్ర్యాన్ని కుటీరపరిశ్రమలే నిర్మూలించగలవనీ, ఖాదీ పరిశ్రమలు దారిద్ర్యాన్ని అధికం చేస్తారనీ హెచ్చరించారు. శ్రీ ఢేబర్ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు ఇవాళ అహమ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. దేశాభివృద్ధి కార్యక్రమంలో పరిశ్రమల స్థానం గురించి మాటలాడుతూ ప్రజలు, సమాజము, లఘుపరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని వివరించారు.

రైల్వేల సలహా సంఘాలు

ఇద్దరు ఆంధ్ర శాసనసభ్యుల ఎన్నిక

కర్నూలు, డిసెం 6: ఆగ్నేయ, దక్షిణరైల్వేల సలహాసంఘాలకు ఆంధ్ర శాసనసభ, యిద్దరు సభ్యులను యెన్నుకొన్నది.

ఆగ్నేయరైల్వే సలహా సంఘమునకు కొత్తపల్లి పున్నయ్యగారు, దక్షిణ రైల్వే సలహాసంఘమునకు పి. తిమ్మారెడ్డిగారు ఎన్నికైనారు.

బర్మా నుంచి తిరిగి రష్యానాయకుల రాక

న్యూఢిల్లీ, డిసెంబరు 6: సోవియట్ నాయకులు బుల్గానిన్ కృశ్చేవ్ డిసెంబరు 7వ తేదీన రంగూన్ నుంచి విమానంలో అసన్‌సోల్ వస్తారు. వెంటనే చిత్తరంజన్ వెళ్లి అక్కడ రైల్వే ఇంజన్ల నిర్మాణకర్మాగారాన్ని చూస్తారు. అక్కడ్నుంచి మైథాన్ డామును చూచి రాత్రికి సింద్రీ చేరుకుంటారు. రాత్రి అక్కడ వుండి మర్నాడుదయంతో ఎరువుల ఫాక్టరీ చూచి తిరిగి అసన్‌సోల్ వచ్చి విమానంలో జమ్‌షెడ్‌పూర్ వెళ్తారు ఆ రాత్రి అక్కడ వుండి 9వ తేదీన కాశ్మీరు వెళ్తారు 11వ తేదీ ఢిల్లీ వస్తారు 14వ తేదీ ఉదయం ఢిల్లీనుంచి విమానంలో కాబూల్ వెళ్తారు.

నేపాల్ - భారత దేశాల మైత్రి

చిరస్థాయి కాగలదని రాజు ప్రకటన

కలకత్తా, డిసెంబరు 6. కలకత్తాలో వున్న నేపాల్, భారతదేశాల మైత్రి చిరస్థాయిగా ఉంటుందని నేపాల్ రాజు మహేంద్ర పేర్కొన్నారు.

రాజకీయ పక్షాలతో సంప్రదింపులు

టిబెట్ కౌన్సిలుకు సంఘం

నెకొవాల్ సంఘటన

పరిహారానికి పాక్ విముఖత

ఫ్రెంచి ఇండియా అప్పగింత

'రష్యాలో భారతీయుడి నిర్బంధం'

అండమాన్‌కి విమాన సర్వీసు

కేంద్ర ఆర్థికశాఖలో కొత్త ఉద్యోగి

(ఆంధ్రపత్రిక విలేఖరి)

అరేబియా రాజుకు హైద్రాబాద్ స్వాగతం

తెలుగు, అరబిక్ భాషలలో సన్మానపత్రాల సమర్పణ

హైదరాబాదు, డిసెం 5: సౌదీ అరేబియా రాజు సౌదీ నేడు ఏవిధారంతో ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ...

అరేబియా రాజు

ఆర్థికశాఖలో కంపెనీ చట్టాల విభాగం

(ఆంధ్రపత్రిక విలేఖరి)

ప్రపంచబ్యాంకు ప్రతినిధివర్గం

(ఆంధ్రపత్రిక విలేఖరి)

ఫజులాలిసంఘ నివేదిక

పశ్చిమ బెంగాల్ శాసనసభ చర్చ

కలకత్తా, డిసెంబరు 6. రాష్ట్ర పునర్విభజన సంఘ సిఫార్సులపై పశ్చిమ బెంగాల్ శాసనసభ నేడు చర్చ ప్రారంభించింది.

విదేశీ ప్రముఖుల పర్యటనకు ఖర్చు

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి వెల్లడి

మహాపంజాబు వాదుల అరెస్టు

శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్

గుంటూరులో రామకోటి ఉత్సవాలు

కామన్వెల్తు సభ్యత్వం శాంతికి దోహదకారి

భారతదేశవిధానంపై లోక్ సభలో ప్రధానమంత్రి వివరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 5 "కామన్వెల్తులో భారతదేశ సభ్యత్వం ప్రపంచశాంతికి, అంతర్జాతీయ వ్యవహారానికి చాలా దోహదకారిగా వుంటున్నది కామన్వెల్తులో వున్నందు వల్ల భారతదేశ స్వతంత్రంగా వ్యవహరించడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవు దేశాంగ, విదేశీ విధానాల నిర్ణయంలో కామన్వెల్తు సభ్యత్వం ప్రతిబంధకంగా లేనేలేదు" అని ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ ఇవాళ లోక్ సభలో స్పష్టం చేశారు.

శాసనసభలో ప్రవచనాలు

పత్రికల రెజిస్ట్రేషన్ బిల్లుకు రాజ్యసభ సమ్మతి

స్టాంపు చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: లోక్‌సభ ఆమోదించిన రూపంలో పత్రికల, గ్రంథాల రెజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లును రాజ్యసభ నేడు ఆమోదించింది.

బిల్లు పై చర్చ

మంత్రి జవాబు

సెక్యూరిటీల వ్యాపారం బిల్లు

రానూపోను చవక టికెట్లు

రష్యన్‌నాయకుల భారత పర్యటన

ఇటలీలోని పాక్ రాయబారి వ్యాఖ్యానం

రష్యన్ నాయకుల తిరుగుప్రయాణం

మాలెంకోవ్

రష్యా మంత్రి నుండి ప్రథమ అధ్యక్ష పదవి

ద్వితీయప్రణాళికకు విదేశీ సహాయం

నెహ్రూ హెచ్చరిక

సన్‌యట్‌సెన్ సతి భారతదేశ పర్యటన

అమెరికన్ విలేఖరులకు మాస్కో హెచ్చరిక

బర్మాకు రష్యా ఆయుధాలు

ఒప్పందం కుదిరే అవకాశం

ఫ్రెంచి స్థావరాలపై అధికారం బదిలీ

రాజ్యసభలో ప్రశ్నలకు ప్రధానమంత్రి జవాబు

బొంబాయిరాష్ట్ర పునర్వ్యవస్థీకరణ

న్యూఢిల్లీలో నాయకుల చర్చలు

వింధ్యప్రదేశ్ ఆమోదం



మీకు సురక్షితంగా శీఘ్ర బాధ విముక్తిని ఇచ్చునది

క్రొత్త 'ఆస్ప్రో'

'ఆస్ప్రో' ప్యాకెట్‌నే వాడండి.

ప్రభుత్వం మంజూరు చేసిన భూములు

జిల్లాలవారిగా వివరాలు

కర్నూలు, డిసెంబరు 6: రాజకీయ బాధితుల కిచ్చిన భూముల వివరాలు గ్రామాలవారీగా సేకరించాలంటే చాలాకాలం పట్టుతుందని, ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుందనీ, రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళి నేడు శాసన సభలో శ్రీ సుందరయ్యకు చెప్పారు దానివల్ల ప్రయోజన మేమీ వుండ దన్నారు. దిగువ వివరాలు మాత్రం తెలిపారు

గుంటూరుజిల్లా

1955 ఆగస్టు వరకు భూములు మంజూరైన రాజకీయ బాధితుల సంఖ్య 811; భూమి 1405 ఎకరాల 69 సెంట్లు, పరిశీలనలో వున్న దరఖాస్తులు 688

తూర్పు గోదావరి

ఇద్దరు, భూమి, ఎ 4-18 పరిశీలనలో వున్నవి 188;

విశాఖ

ఇద్దరు, భూమి 20 ఎకరాలు, పరిశీలనలో వున్న దరఖాస్తులు 8.

పశ్చిమ గోదావరి

46 మందికి మంజూరైంది, భూమి ఎ 172-18, పరిశీలనలో 510 దరఖాస్తులు.

కృష్ణా

872 మందికి మంజూరయ్యాయి. భూమి ఎ 4358, పరిశీలనలో 110.

కడప

62 మందికి ఎ 445-17 మంజూరయ్యాయి, పరిశీలనలో ఉన్నవి 86.

చిత్తూరు

8 మందికి 41-96 భూమి మంజూరయింది, పరిశీలనలో 129 దరఖాస్తులున్నాయి

నెల్లూరు

358 మందికి 171-44 సెంట్లభూమి మంజూరయింది. పరిశీలనలో ఉన్న వాటి సంఖ్య 877.

కర్నూలు

99 మందికి 674-64 సెంట్ల భూమి ఇచ్చారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు 95.

అనంతపురం

190 మందికి 2859 ఎకరాలిచ్చారు పరిశీలనలో 79 కేసులున్నాయి.

శ్రీకాకుళం

56 మందికి ఎ 808-65 సెంట్లభూమి ఇచ్చారు. 570 కేసులు పరిశీలనలో ఉన్నాయి.

జాబితాలో ఉన్న వారి కిభూములివ్వారని, పేర్లు లేని వారి సంగతి వేరే పరిశీలించాలని యిప్పుడు కాదనీ మంత్రి చెప్పారు. రాజకీయ బాధితుల కిచ్చిన భూములలో దురాక్రమణదారుల తొలగింపు జరుగుతోందన్నారు.



నవంబరు 24 న విజయవాడలో గురునానక్ జన్మదినోత్సవం ఊరేగింపు.

చోడవరం ప్రముఖులు శ్రీ పెన్మెత్స బాపిరాజుగారు వీరు ఇటీవలనే దివంగతు లైనారు.



రాజమండ్రిలో శ్రీ కంచుమర్తి బాబాయమ్మ స్మారక వక్తృత్వపు పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమానాలు సంపాదించుకొనిన, శ్రీ వీరేశలింగం హైస్కూలు విద్యార్థులు పాఠశాల గౌరవ కార్యదర్శి, ప్రధానోపాధ్యాయులు.





...కాని జాత్యత ఉత్తదాన్ని మరోదానికన్న మైన్నత మందుంచినది, చంద్రుకలను వలువుచేయునట్టిది అనేకమున్నవి, కాని జాత్యత లోమాను తదితర వాటికన్న అగ్రస్థానమందుంచినది



అగ్రత్వసిద్ధమైన వెండ్రుకలను సహజంగా నలుపుచేయునట్టిది.

ఫార్ ఏజెంట్లు: ఎమ్. ఎమ్. అంథర్‌వాలా అహమదాబాద్ 1.
ఏజెంట్లు: ... కంపెనీ, లిం., బొంబాయి 2.



రాష్ట్రపతి 71 వ జన్మదినోత్సవంనాడు అంగరక్షకదళం వారి గౌరవాభివందనం స్వీకరించారు.

ది ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.

మేనేజింగు ఏజెంట్లు: ది సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్.

మద్రాసు - నాగపట్నం స్టైయిట్సు



T. S. S. "స్టేట్ ఆఫ్ మద్రాస్"

మద్రాసునుండి ... 26-12-55 } ప్రయాణమగును.
నాగపట్నంనుండి ... 27-12-55 }

అవసరమైన ప్రయాణ పత్రములుపొంది, ప్రయాణము చేయదలచిన ప్రయాణీకులు టిక్కెట్లకు, ఏజెంట్లతో సంప్రదించండి. డెక్కు, బంక్ ప్రయాణీకులకూడా, వెంటనే ప్రయాణపు చార్జీ చెల్లించిన, ముందుగా టిక్కెట్లు లభించును యితర వివరములకు క్రిందవారిని కలుసుకోండి

ఏజెంట్లు కే. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ & కంపెనీ,

41, లింగిచెట్టివీధి, మద్రాసు-1
ఫోన్: నెం. 4972/8
తంతి "EASTSHIPCO".

పండకశాల, నాగపట్నం
ఫోన్: నెం. 72
తంతి: "EASTSHIPCO"

జాతీయ విస్తరణ కార్యక్రమంలో జాప్యం

కలెక్టర్లకు ప్రత్యేక ఉత్తర్వులు: ప్రణాళికల మంత్రి వివరణ

కర్నూలు, డిసెంబరు 6: జాతీయ విస్తరణ కేంద్రాలను ఇకముందు ఎక్కడెక్కడ ప్రారంభించాలో ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, ప్రస్తుతం కలెక్టర్లకు నిర్దిష్టమైన జాబితాను అధిగమించి గూడా పనులను ప్రారంభించడానికి ఉత్తర్వులు జారీచేసినట్లు పరిశ్రమల మంత్రి శ్రీ కళా వెంకటరావు నేడు శ్రీ ఆదినారాయణరెడ్డి ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్పారు

ఈ పనుల నిర్వహించడానికి కలెక్టర్లు 66 లక్షల రూపాయల దాక ఖర్చు పెట్టవచ్చు పనిని 1956 మార్చిలోపల పూర్తిచెయ్యాలి. ఇంతకంటే వేరే అధికారాలు కలెక్టర్లకు అనవసరం అని ఆయన ఈ సందర్భంలో విశదంచేశారు.

శ్రీ పి శ్రీరాములు: నవంబరు, డిశంబరువరకు పని మంజూరు అయినా, పూనుకోకపోతే మార్చిలోపల ఎల్లా పూర్తిచేస్తారు?

జవాబు — కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తము మళ్ళీ తిరిగి ఇచ్చి వేయకుండా వుండడానికి అదనపు సిబ్బందినిగూడా వేసి పనులు పూర్తి చెయ్యదలచుకున్నాము.

శ్రీ పేదూరు నాగేశ్వరరావు:— ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో స్థానిక అభివృద్ధి పనులు దేనివల్ల అపుచేస్తున్నారు?

జవాబు: కొత్తగా జాతీయ విస్తరణ కేంద్రాలు అభివృద్ధి కేంద్రాల క్రింద రాష్ట్రము అంతా అభివృద్ధి చేయబోతున్నాము కనుక

శ్రీ వి. గోపాలకృష్ణయ్య: నాలుగోవంతు డబ్బు ముందు జమకట్టాలన్నారు అది యే రూపముగా చెయ్యాలి? ముందా? వెనుకా?

జవాబు: యేదో యొగగొట్టకుండా కడితే చాలు.

శ్రీ రత్నసభాపతి: ఇతర తాలూకాలలో పని ఎందువలన మొదలు పెట్టలేకపోయినారు?

జవాబు: ఈ సంవత్సరము తగిన సిబ్బంది లేకపోయినందువల్ల సకాలములో మొదలు పెట్టలేకపోయినారు. జనవరినాటికి రెండువందలమంది గ్రామ సేవకులు వస్తారుగనుక జనవరి అఖరులో గాని, ఫిబ్రవరిలో గాని, కొత్త బ్లాకులు ప్రారంభిస్తాము. అవి కాళహస్తి, సోంపేట, పాలకొండ, శృంగవరపుకోట, కొత్తపేట, అమలాపురం, కొవ్వూరు, నూజవీడు, తిరువూరు, వినుకొండ, బాపట్ల, నెల్లూరు, ఆలూరు, పత్తికొండ, కర్నూలు, పొద్దుటూరు, బద్వేలు మున్నగు తాలూకాలలో మిగిలివున్న పని పూర్తిచేయబడుతుంది.

శ్రీ నాగినేని వెంకయ్య: అద్దంకి మాట యేమి?

జవాబు: ఆలోచిస్తున్నాము.

తుంగభద్ర వంతెన

శ్రీ పి. రంగారెడ్డి ప్రశ్నకు సమాధానంఇస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి తుంగభద్రమీద వంతెన నిర్మాణం విషయమై అంచనాలు తయారుచేసి కేంద్రానికి పంపామని, వారి ఆమోదం రాగానే పని ప్రారంభం అవుతుందని తెలియజేశారు ఈ వంతెన నిర్మాణం కర్నూలు దగ్గర జరుగుతుంది ఇందుకుగాను 26 లక్షల 35 వేల రూపాయలు అంచనా వేశారు. ఈ సందర్భంలోనే హంద్రీ మీద వంతెనను గురించి గూడా ప్రశ్నలు వచ్చాయి శ్రీ సంజీవరెడ్డి ఆ వంతెన సంగతి అనంతరం చూచుకోవచ్చునన్నారు

"పెద్ద సున్న"

కర్నూలు, డిసెంబరు 6 కమ్యూనిస్టులకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నది. కాని యిది "సున్న"కు పరిసమానమని నేడు శాసనసభలో తేల్చేశారు.

"ప్రజాస్వామిక పద్ధతుల్లో మీకు ఏపాటి నమ్మకముంది?" అని ఒక కాంగ్రెసు సభ్యుడడిగాడు. "ఎంతయితే వున్నదని కాంగ్రెసు వాదులనుకుంటున్నారో, దానికి సరిగా 4 రెట్లు" అని శ్రీ సుందరయ్య అన్నారు.

"లేక కాని, మీకు గల విశ్వాసం, సున్న, అని మాత్రమే అనుకుంటున్నాం కాబట్టి నాలుగు సున్నలు చేరిస్తే పెద్దసున్న!" అని శ్రీ దీవి కొండయ్య అనేసరికి సభవారు పగలబడి నవ్వుకున్నారు.

కృష్ణానది నీటిమట్టం

బెజవాడ, డిసెంబరు 6 ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు ఆనకట్టకు 5 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్నది.

నౌకా నిర్మాణంలో ప్రత్యేక కోర్సు

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రారంభించే అవకాశం

ఉపాధ్యక్షుడుగా తిరిగి డా॥ కృష్ణ ఎన్నిక

విశాఖపట్నం, డిసెంబరు 3 హిందూస్తాన్ నౌకాశ్రయ అధికారుల సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నౌకా నిర్మాణ కోర్సు ప్రారంభించడం సాధ్యంకావచ్చుని విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు శ్రీ వి యస్ కృష్ణ నిన్న సెనేట్ సమావేశంలో ప్రసంగిస్తూ చెప్పారు ఇంజనీరింగు కోర్సులను యిదివరకే ప్రవేశపెట్టి వుండటంవలన యిందుకు వీలు కలుగుతుందన్నారు

శ్రీ వి ఎస్. కృష్ణను మరో మూడేళ్ల పాటు ఉపాధ్యక్షులుగా నిన్న ఎన్నుకున్నారు. శ్రీ లక్కరాజు సుబ్బారావు ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాభివృద్ధికి, విస్తరణ కార్యకలాపాలలోను, శ్రీ కృష్ణ చేసిన కృషిని ప్రశంసించారు ఇక్కడ నూనె శుద్ధి కర్మాగారం నెలకొల్పుతున్నందున ఆయిల్ టెక్నాలజీ కోర్సునుకూడ ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడానికి శ్రీ కృష్ణ కృషి చేయాలని కోరారు

శ్రీ వి యస్ కృష్ణ తమను తిరిగి ఉపాధ్యక్షులుగ ఎన్నుకున్నందుకు కృతజ్ఞత చెల్లడిస్తూ నౌకా ఇంజనీరింగు కోర్సును ఖర్గపురంలో ప్రవేశపెట్టారనీ, దీనిని అనుకరించడం భారత ప్రభుత్వ అభిమతం కాదనీ తెలిపారు. నౌకా నిర్మాణశాస్త్ర బోధనకు, బహుశా ఇక్కడ నౌకాశ్రయ అధికారుల సహకారంతో, వీలుకావచ్చన్నారు.

అయిల్ టెక్నాలజీ ప్రస్తావిస్తూ ఫ్యూయల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించిందనీ, కాని ధాన్‌బాద్‌లో ఒక కళాశాల ఉన్నందున, ఇక్కడ అనుమతించలేమని భారత ప్రభుత్వం స్పష్టం చేసిందనీ తెలియజేశారు. ఈ రెండు కోర్సుల విషయమై ఏదో ఒక ఏర్పాటు జరుగగలదని ఆశిస్తున్నామన్నారు

సెనేట్ తరఫున సిండికేటుకు శ్రీ కె వి. రమణయ్య నాయుడును యెన్నుకున్నారు. వారికి 51 ఓట్లు, శ్రీ పి. వి. సుబ్బారావుకు 18, శ్రీ పి సీతాపతికి 17 వచ్చాయి.

అనుబంధ కళాశాలల పాలకవర్గానికి (ప్రభుత్వ అధ్వర్యాన లేనివి) సంబంధించిన విశ్వవిద్యాలయ చట్టంలోని 12 వ అధ్యాయం 3 వ సెక్షన్‌కు శ్రీ ఎన్. వి. కృష్ణయ్యనాయుడు సూచించిన అవధికార సవరణను సిండికేటుకు నివేదించ నిశ్చయించారు

(పాలకవర్గంలో దాత, ప్రిన్సిపాలు, అధ్యాపకవర్గ ప్రతినిధి, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతినిధి, స్థానికసంస్థల ప్రతినిధి వుండాలని, ప్రిన్సిపాలు కార్యదర్శిగా వుండాలని ఈ సవరణలో పేర్కొన్నారు.)

సభా ప్రారంభంలో శ్రీయుగులు ప్రతాపగిరి రామమూర్తి, బి యస్. సంజీవరెడ్డి (మైనింగు ఇంజనీరు), గురుపాదం జ్ఞానప్రకాశం (సెనేట్ సభ్యులు)గారల మృతికి సంతాపం వెలిబుచ్చారు.

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబరు 6: పుట్టుక ద్వారా, రిజిస్ట్రేషన్‌ద్వారా, స్థిర పడటంద్వారా భారత పౌరసత్వాన్ని ఇచ్చే బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది

కాశీ ఆలయాల్లో ప్రవేశానికి హరిజనుల ప్రయత్నం

కాశీ, డిసెంబరు 6. దాదాపు 50 దమంది హరిజనులు ఇవాళ విశ్వనాథ్ అన్నపూర్ణ, ఆదివిశ్వేశ్వర్ ఆలయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆలయాల అధికారులు వీరిని లోపలికి వెళ్లనివ్వలేదు.

7-వ ఫారం పాఠ్యవిషయాలు

ఆంధ్రా అకడమిక్ కౌన్సిల్ ఆమోదం

విశాఖపట్నం, డిసెంబరు 5: 1956-57 నుంచి ప్రారంభం కాబోయే ఏడవ ఫారం కోర్సుకు సంబంధించిన పాఠ్యవిషయాలు, ప్రణాళిక, ముసాయిదా నిబంధనలను, ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యా విషయిక సంఘం (అకడమిక్ కౌన్సిల్) నిన్న శ్రీ వి యస్. కృష్ణ అధ్యక్షతన సమావేశమైనపుడు ఆమోదించింది

ఏడవఫారం విషయంలో వివిధ సంఘాల సిఫార్సులను సమన్వయపరచేందుకు గత మార్చిలో నియమించిన ప్రత్యేక సంఘం అధ్యక్షులు శ్రీ ఎ. ఎల్ నారాయణ యీ తీర్మానం ప్రవేశ పెట్టారు.

బెంగుళూరు యూరపియన్ ఉన్నత పాఠశాలల పరీక్షను ఆంధ్ర మెట్రిక్‌కు సమానంగా గుర్తించాలు తీర్మానాన్ని శ్రీ కె నాగభూషణం ప్రతిపాదించారు. పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలోని కేంద్రాలలో స్కూల్ ఫైనల్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు యికముందు ఆంధ్రలోని కేంద్రాలలో హాజరయ్యేనివ్వడానికి సుముఖత వెల్లడించారు కలకత్తా విశ్వవిద్యాలయపు బి ఎల్; ఎం. బి. బి. ఎస్; డిగ్రీలను గుర్తించడానికి సుముఖత వెలిబుచ్చారు.

ఆంధ్రదేశానికి నెహ్రూ ఆగమనం

కర్నూలులో స్వాగత సన్నాహాలు

కర్నూలు, డిసెంబరు 6. 9 వ తేదీ ఉదయం భారత ప్రధాని నెహ్రూ ఇక్కడికి వచ్చే సందర్భంలో చేయవలసిన ఏర్పాట్లను ఆంధ్ర మంత్రివర్గం నేడిక్కడ నిశ్చయించింది. కర్నూలు నగరమంతా తోరణాలతో అలంకరించబడుతున్నది. నగర పారిశుద్ధ్య ప్రయత్నాలు సక్రమంగా సాగుతున్నవి.

రోడ్ల పక్కన కాలిబాటలు వేస్తున్నారు. చాలచోట్ల రోడ్లు కలిసేచోట్ల బళ్ల రాకపోకలను నిర్దేశించే గట్లు వేయబడ్డవి. సెక్రటేరియట్, చీఫ్ ఇంజనీరు భవనం మొదలయినవన్నీ అలంకరించబడుతున్నవి.

ముఖ్యమంత్రి భవనానికి ఎదురుగా ఉన్న స్థలంలో ప్రధాని బహిరంగ సభలో ఉపన్యసిస్తారు. ఆ మైదానంలో అలంకారాలు చేస్తున్నారు హంద్రీనది ఒడ్డున కొత్త శాసనసభ్యుల హాస్టలుకు తుది మెరుగులు దిద్దుతున్నారు

బాల సమ్మేళనలో పాల్గొనే బాలబాలికలకు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫీసు ఆవరణలో అభ్యాసాలు చేయిస్తున్నారు. (స్వ వి.)

ధ్యానయోగంపై ప్రసంగం

మద్రాసు, డిసెంబరు 6 సోషల్ అండ్ కల్చరల్ క్లబ్‌లో రేపుసాయంత్రం శ్రీ ఓరుగంటి నరసింహయోగి ధ్యానయోగంగూర్చి మాట్లాడుతారు.

డాల్డా ...

పోటీలో

బహుమతిని గెలుపొందిన వారిపేర్లు

ఇటీవలి డాల్డాక్విజ్ పోటీలో అంతా సరైన సమాధానములు 145 మంది పోటీదారులచేత పంపబడినవి ఆ పేర్లు దిగువ సుదహరించబడినవి పోటీయొక్క నిబంధనల ప్రకారము, మొదటి బహుమతియగు రు 20,001/-లు ఆ గెలుపుదారులచే పంచుకోబడును కాబట్టి వారిలో ప్రతి ఒక్కరున్ను రు 138/- లను పొందెదరు.

ఇదిగాక, వారందరూ కలిసి రు 20,001/-లు వారు యెన్నుకొన్న ఒక నిర్దిష్ట ఆస్పత్రికిగాని లేక వార్డుకుగాని ధర్మార్థం యిచ్చు అర్హతను గలిగి యుందురు.

రెండవ బహుమతి రు 5,001/-లు 869 మంది పోటీదారులకు పంచబడినవి. వారిలో ప్రతి ఒక్కరున్ను రు 5/13/0 లను పొందెదరు

బహుమతి గెలుపొందిన వారందరున్ను వేర్వేరుగా కంపెనీ చేత తెలుపబడుదురు

మొదటి బహుమతిని గెలుపొందినవారు

1 Saran Shankar Mathur, Lucknow 2 Anup Singh Arneja, Malerkotla 3 Dr Sada Shive Saran, Patna 4 Kumari Sushama Khera, New Delhi 5 Raj Kumar, New Delhi 6 Shrimati Kamala, Allahabad 2 7 Kumari Poonam Kapoor, Kanpur 8 Surendra Sharma, Khatauli 9 Shri Rajendra Kumar Agarwal, Lucknow 10 Dr S K Sarkar, Calcutta 26 11 Prof P C Wadhwani, Jabalpur 12 Mohamed Ahmed Khan, Meerut 13 Raghoonath Rai Pamboo, Rohtak 14 Noman Hamza, Nagpur 1 15 A K Govindan, Madras 2 16 Tarlok Singh, Jullundur 17 M Arif, Madras 7 18 Vipin Behari Misra, Lucknow 19 Jai Dayal Popli, Basti 20 Bhagwan Singh, Calcutta 5 21 A N Agarwal, Roorkee, U P 22 Dharmendra Nath Misra, Mathura 23 Ramkishore Kesharvani, Lucknow 24 Mridula Mukund Tipare, Buldana, 25 A A Samtani, Dehra Dun 26 Krishan Lal Gandhi, Nabha 27 Jagdish Prasad Jalan, Cooch Behar 28 Bhagmali Prasad Gupta, Bilhaur 29 Virendra Pal Singh, Mathura 30 Sardar Jaswant Singh Chima, Phagwara 31 S C Roy, Calcutta 19 32 Pandit Ram Rattan Kali, Phagwara 33 Santosh Chadha, Bilaspur 34 Jaspal Rai Kanda, Amritsar 35 Vasanti Devi Garg, Nainital 36 Shiv Raj Bhamwal, Meerut Cantt. 37 D G Gupte, Nagpur 38 Mrs Pattu Shivaram, Jabalpur 39 Narendra Dev Narayan Sinha, Bankipur 40 Sushil Chander Jain, Agra Cantt. 41 Kesrimal Baklivala, Beawar 42 Bhagatlal Agrawal, Konch, Dt Jaloun 43 Kewal Krishan Khanna, Jabalpur 44 Satyendra Kumar Maheshwari, Baraut 45 Gaya Prasad Trivedi, Kanpur 46 Peshauri Lal Khaitry, Solan (H P) 47 Miss Indra Devi Tharumal, Ludhiana 48 U P Loy, Alwaye 49 Hans Raj Singal, Ludhiana 50 Udailal Doshi, Udaipur 51 Vimal Chandra Saxena, Kanpur 52 Sucheta Dutt, Sindri 53 Master Arun Singh Sahni, Ajmer 54 Mrs M Elias, Rajah Mandi, Andhra 55 Atam Singh, Ferozepur City 56 Dr Banshidhar Kashyap, Raipur 57 Brahm Dutt, Jundialaguru 58 Rajendra Pratap Rana, Hazaribagh 59 S G Chakranayan, Jabalpur 5 60 Gokalchand Kohli, Roorkee, U P 61 Ram Naval Singh Vishvanathsingh, Jaunpur 62 V R. Ramakrishnan, Tiruchirapalli 63 Miss Satarupa Majumdar, New Delhi 1 64 Jai Krishen Malhotra, Kanpur 65 V K Abraham, Peermade 66 Mrs P C Kohlhoff, Pariyaram 67 K D Kapoor, Patiala 68 Sumitra Devi Tibraval, Sindri 69 Tilak Chandra Jain, Kanpur 70 Satya Dev Gupta, Patna 71 Kamal Sadashive Gakre, Yeotmal 72 Mrs Alamma Jacob, N Parur 73 Kumari Veena Gupta, Ferozabad 74 Matti Prasad, Patna 75 Om Prakash Moheshwari, Bulandshahar. 76 Rekhu Raj, Agra 77 R L Shah, Lucknow 78 N Narasamamba Nellore 79 Babulal Chotalal Baniya, Garkhara 80 Binda Prasad Chowbe, Mirzapur 81 Krishan Lal, Ambala 82 Miss Nirmala Madras 83 Shantabai Joshi, Nagpur 1 84 Vishnu Digambar Sharma, Nagpur 85 Mrs Rama Mitra, Kanpur 86 Dullichand Agrawal, Mandla Post 87 Ajay Krishna, Morar 88 Dr Ujagar Singh, Meerut Cantt 89 Miss Savitri Dang, Meerut 90 Mrs Rattan Bendre, Amravati 91 Ganga Prasad Pathak, Mhow 92 S Oommen, Edamon 93 Munna, Agra 94 Kumari Madhu Shree, Mandla 95 B Venkatesam, Jamshedpur 96 Satya Pal Bansal, New Patiala 97 Sarojini Gokhale, Nagpur 98 Tulsiram Lakhmichandji Sethiya, Mandsaur, M B 99 M C Govil, Darbhanga 100 C P. Chacko, Trichur 101 Sushil Kumar Jain, Ludhiana 102 Chandi Ram Sudana, Ambala City 103 Satwant Kaur, Dehra Dun 104 Tilak Singh Raghubanshi, New Abadi 105 A J Ephrem, Poyya, T C State 106 Sukha Darshan Goyal, Delhi 107 Swadesh Kumari, Ramgarh 108 Prema Ajwani, New Delhi 109 Ganga Rani Malviya, Kanpur 110 Rajender Singh Virdi, Durg, M P 111 S R Jagdish, Abohar 112 Benoy Krishna Paul, Calcutta 113 T V A Rao, Vizagapatam 114 Krishan Dhawan, Chandigarh 115 G S Subbaraman, Calcutta 26 116 Miss Ena Majumdar, New Delhi 117, Chitranjan Das, Lucknow 118 S A Lathif, Manur R S, Arkonam 119 Shakuntla Bhatia, Delhi 120 Charandas Kapoor, New Delhi 121 Zelin, Kanjirapalli, T C State 122 V Ramanujan, Tambaram 123 Miss Veena Dhingra, New Delhi 124 Tulsi Das Dingra, New Delhi. 125. Miss Shanta Chintaman Sabnis, Calcutta 26 126 Agya Singh, New Delhi 127 C J Samuel, Aravankadu, Nilgiris 128 Pandey J Sahay, Gorakhpur, U P 129 Mrs Kusum Sadoc, Lucknow 130 Mrs Renuka Gosh, Calcutta 16 131 D C Agarwal, Kanpur 132 Gopal Krishna Agarwal, Nagpur 133 Radhe Krishan Goel Meerut 134 Miss Bina Kumari Goel Meerut 135 Gurudev Kaur New Delhi 136 Shrimati Sham Devji, New Delhi 5 137 Kishen Kishore, Delhi 138 Srimati Pratibha Bidani, Delhi 139 Kundan Lal Sachdev, New Delhi 140 Lala Harnam Daschandi Saha, New Delhi 141 T V S Rao, Aravankadu Nilgiris 142 Ravindra Kumar Jain, Saugor 143 D K Bhattacharya, Nangal (E P) 144 Baburao Keshiramji Moorkutte, Balharpur 145 Mohammed Kazim, Lucknow.



డాల్డా గుర్తుగల వనస్పతి

HVM 262-X36 TL

Printed and Published for Nageswara Rao Estates Ltd, by S. Radha Krishna at The Andhra Patrika Press, 6 & 7 Thambu Chetty St, Madras-1. Editor S. Sambhu Prasad.